దాడిలో దళితులు మృతిచెందితే
ప్రభుత్వ ఉద్యోగాలు

● మంత్రివర్గ తీర్మానం



బెంగళూరు, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): సమాజంలో అగ్ర వర్ణాల దాడులలో దళితులు మృతి చెందితే వారి కుటుంబీకులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించేలా మంత్రివర్గం తీర్మానించింది. గురువారం సీఎం సిద్దరామయ్య అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. దాడులలో దళితులు మృతి చెందితే ఎస్‌సీ,ఎస్‌టీ వర్గాల కుటుంబీకులకు గ్రూప్-సి, గ్రూప్-డి ఉద్యోగాలు కారుణ్య నియామకం పద్ధతిలో ఇవ్వదలచారు. కేబినెట్ నిర్ణయాలను శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి హెచ్‌కే పాటిల్ మీడియాకు వివరించారు. కోలార్, దాసనపుర, మైసూరు ఎపీఎంసీలను పీపీపీ పద్ధతిన 50 టీపీడీ బయో సీఎన్‌జీ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు రూ.74.88 కోట్లతో చేపట్టేందుకు ఆమోదించారు. కర్ణాటక లోకసేవా కమీషన్ వార్షిక నివేదికను ఆమోదించారు. విజయపుర జిల్లాలో ఎయిర్‌పోర్టు నిర్మాణాలకు రూ.618. 75 కోట్లకు పెంచారు. గతంలో ఉన్న రూ. 347 కోట్లనుంచి అంచనా వ్యయం పెరిగిన మేరకు ఆమోదించారు. కొడుగు మెడికల్ కళాశాలను పీపీపీ పద్ధతిని నిర్మించేందుకు రూ.10.89 కోట్ల మొత్తంతో ఉపకరణాల కొనుగోలుకు ఆమోదించారు. ఉడుపి జిల్లా కార్కళలో కాంగ్రెస్ ఆఫీసుకు 14 సెంట్ల స్థలాన్ని కేటాయించారు. ఉత్తరకన్నడ జిల్లాలో అభివృద్ధి పనులకు రూ.70కోట్లు కేటాయించారు. బెళగావి జిల్లా అథణిలో నాలుగు ఎకరాల భూమిని మహాలక్ష్మీదేవి ఆలయానికి మంజూరు చేశారు. పలు అభివృద్ధి పనులకు గ్రాంట్‌లు కేటాయించినట్లు మంత్రి వివరించారు.

ఆధార్ సంస్కరణలకు
తొలి అడుగు..!



● మృతుల సమాచారం నమోదు చేయాలని సూచన
● రాష్ట్రంలో వందేళ్లు దాటినవారి గుర్తింపునకు కసరత్తు

బెంగళూరు, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఏవి రావాలన్నా ఆధార్ తప్పనిసరి. ఏ పథకానికి లబ్ధిదారుడిని ఎంపిక చేసినా వారి వివరాలలో తొలుత ఆధార్ కార్డు కోరుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు ఏ విధమైన పని కావాలంటే తప్పనిసరిగా ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలని అంటారు. కేవైసీ అప్‌డేట్ చేసుకోవాలని సూచించడం సామాన్యం. ఇలా రాష్ట్రంలో అన్ని రకాల పనులకు ఆధార్ ముడిపడి ఉంది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) రూపొందించిన 12 అంకెల నెంబరును ఆధార్‌గా పరిగణిస్తారు. కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ సమాచార సాంకేతిక శాఖ దీనిని పర్యవేక్షిస్తోంది. ఆధార్‌ను 2009లో ప్రవేశపెట్టారు. 2010 నుంచి కార్డులు ఇస్తున్నారు. ఆధార్‌కు బయోమెట్రిక్‌తో పాటు డెమోగ్రాఫిక్స్ (ఐరిష్) అంటే చేతి వేలిముద్రలు, కంటిచూపును అనుసంధానం చేస్తారు. తద్వారా ప్రతి వ్యక్తికి తమదైన గుర్తింపు అందులో నమోదు చేస్తారు. ఆధార్ వ్యవస్థ అమలులోకి వచ్చి 15ఏళ్లు పూర్తి అయిన నేపథ్యంలో ఇందులో సంస్కరణలు చేయదలిచారు. ఆధార్ సంఖ్య కల్గినవారు ఎంతోమంది మృతి చెందారు. మృతుల సమాచారం పొందేందుకు యూఐడీఏఐ (ఆధార్ నంబరు) ద్వారా రాష్ట్రాల నుంచి వివరాలు సేకరించదలిచారు. మృతి చెందిన వారి వివరాలు ఇంకా అలాగే కొనసాగుతున్నాయనే భావాలు వ్యక్తం కావడంతో లోటుపాట్లు ఏమైనా ఉంటే సరిచేయాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం తొలి అడుగు వేసింది.

● జనన మరణ ధ్రువీకరణ విభాగం, భారత రిజిస్ట్రార్ జనరల్, బ్యాంకులు, ప్రభుత్వ అనుబంధ సంస్థలలో ఇతర అప్లికేషన్‌లలో మృతుల వివరాలతో డేటాబేస్ కొనసాగుతోందా అని ఆరా తీయనున్నారు. కుటుంబీకులు ఎవరైనా మృతి చెందితే వారి వివరాలు నమోదు చేసేందుకు ఆధార్ పోర్టల్‌లో వ్యవస్థ కల్పిస్తున్నారు. చనిపోయిన వ్యక్తి పేరు, వారి ఆధార్ నంబరు నమోదు చేయడంతో పాటు స్థానిక సంస్థలనుంచి మంజూరు చేసిన డెత్ సర్టిఫికెట్ జతపరచాల్సి ఉంటుంది. దీనిని ధ్రువీకరిస్తూ కుటుంబ సభ్యులు ఒకరు తమ పేరు, బంధుత్వం తెలియచేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం ద్వారా కొన్ని గంటలలోనే సదరు ఆధార్ నంబరు 'డీ యాక్టివేటెడ్'గా మారుతుంది. తద్వారా మృతుడి పేరుతో ఎలాంటి అక్రమాలకు అవకాశం లేకుండా చెక్ పెట్టినట్టవుతుంది.

ఉద్దేశం ఏమిటి..?

ఆధార్ డేటా సమగ్రతను పెంచడమే లక్ష్యంగా 100ఏళ్లు, అంతకుపైబడిన వారి వివరాల ప్రక్రియను రాష్ట్ర ఆధార్ పోర్టల్ ద్వారా క్రియాశీలకం చేయనున్నారు. ఇందుకు సంబంధించి సిబ్బంది, పాలనా సంస్కరణలశాఖ (ఈ-శాఖ) ఆదేశాలు జారీ చేసింది.

నిర్వహణ ఎలా అంటే..

ఆధార్ పోర్టల్ పరిశీలకులైన తహసీల్దార్‌లకు రాష్ట్రంలో టీనేజర్ల కొత్త ఆధార్ నమోదు పరిశీలనతోపాటు వందేళ్లు పైబడిన వ్యక్తుల వివరాలను ఫీల్డ్ వెరిఫికేషన్ చేసేలా ఆదేశాలు జారీ చేశారు. ఆయా జిల్లా అధికారులు జిల్లా స్థాయి ఆధార్ పరిశీలనా సమితి సభలో సమీక్ష చేస్తారు. అందుకు అనుగుణంగా నివేదికలు సమర్పించాల్సి ఉంటుందని ఈ-పాలనా కేంద్రం ముఖ్య కార్యనిర్వహణాధికారికి సూచించారు.

రాష్ట్రంలో మొత్తం ఆధార్ సంఖ్య	- 6,86,62,617
ఐదేళ్లలోపు వారు	- 2.68 శాతం
4-18ఏళ్లలోపు వారు	- 19.3 శాతం
18ఏళ్లలోపు వారు	- 78.02 శాతం

ఆధార్ అనుసంధానంతో తాజా గణాంకాలు

● ఆధార్ సంఖ్య కల్గినవారు 2025 ఆగస్టులో రూ.221 కోట్లకుపైగా అధికారిక లావాదేవీలు జరిపారు. ఇది 2024 ఆగస్టుతో పోలిస్తే 10.3శాతం అధికం.

● 2025 సెప్టెంబరు 1న యూఐడీఏఐ ఒకేరోజున అత్యధిక ఫేస్ రికగ్నిషన్ ద్వారా లావాదేవీలు చేశారు, 1.50 కోటి మంది కంటే ఎక్కువగా ఉన్నారు. ఆగస్టు 1న 1.28 కోట్ల మంది ఉపయోగించారు.

● 5-15 ఏళ్లలోపు అన్ని పాఠశాలల విద్యార్థుల అప్‌డేట్ చేయడానికి చర్యలు తీసుకోవాలని, లేదంటే భవిష్యత్తులో విద్యాపరమైన అడ్మిషన్లు, ప్రభుత్వ నియామకాలలో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అన్ని రాష్ట్రాల ముఖ్యకార్యదర్శులకు సందేశం వచ్చింది.

● సహకార బ్యాంకులలో ఆధార్ ఆధారిత సేవలు అందించేందుకు ప్రయత్నాలు చేపట్టారు. ఆధార్ ధ్రువీకరణ అప్లికేషన్ సులభంగా నమోదు చేయవచ్చని ప్రస్తావించారు.

యోగీ వస్తారు... అప్పుడు మరింత
కఠిన నిర్ణయాలే

● ముస్లింలు మా పన్నుల లాభాలు పొందుతున్నారు
● ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాళ్



బెంగళూరు, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి) : ప్రధానమంత్రిగా ప్రస్తు తం నరేంద్రమోదీ ఉన్నారని భవిష్యత్తులో యోగీ ఆదిత్యనాథ్ వస్తారని అప్పుడు మరింత కఠిన నిర్ణయాలు తప్పవని విజయపుర ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాళ్ వెల్లడించారు. దావణగెరె జిల్లా చన్నగిరి తాలూకా మరడి గ్రామంలో గురువారం ధర్మజాగృతి సమావేశంలో యత్నాళ్ పాల్గొన్నారు. ప్రధాని నరేంద్రమోదీ కంటే దీటైన నిర్ణయాలు యోగీతోనే సాధ్యం కానున్నాయన్నారు. సీనియారిటీ ప్రకారం నేనే ముఖ్యమంత్రి కావాల్సి ఉండేదన్నారు. కానీ యడియూరప్ప కుట్రపన్నారన్నారు. రాష్ట్ర రాజకీయాలలో వేటుపడిన వారంతా ముఖ్యమంత్రులు అయ్యారని నేనెందుకు కారాదన్నారు. ఒకప్పుడు యడియూరప్ప దోచుకున్నారని ప్రస్తుతం కుమారుడు విజయేంద్రకు అవకాశం ఇచ్చారన్నారు. రాష్ట్రంలో యడియూరప్ప, శ్యామనూరు శివశంకరప్ప, ఈశ్వర్‌ఖండ్రేల కుటుంబాలు తమ రాజకీయాల కోసం సమాజాన్ని వాడుకుంటున్నారన్నారు. యడియూరప్ప గొడవల వద్దంటారని కానీ ఎందుకు తన స్పష్టత బహిరంగం చేయరని ప్రశ్నించారు. రాష్ట్రంలో సీఎం సిద్దరామయ్య మైనార్టీలను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని కేవలం 2028 దాకా సీఎంగా కొనసాగాలని ఆయన ప్రయత్నాలు అన్నారు. దేశంలో హిందువుల జనాభా పెరగాల్సి ఉందన్నారు. నేను ముఖ్యమంత్రి అయితే ముగ్గురు పిల్లలు ఉండే కుటుంబాలకే ఉచిత సౌలభ్యాలు అమలు చేస్తానని వివాహం చేసుకుంటే ఐదులక్షలు ప్రోత్సాహకం ఇస్తానన్నారు. కేజేహళ్ళి, డీజేహళ్ళి కేసులో అప్పటి సీఎం బసవరాజ్ బొమ్మై, హోంమంత్రి అరగ జ్ఞానేంద్రలకు అధికారాన్ని దుర్వినియోగం చేశారని అందుకే వారిపై కేసులను ప్రస్తుత సీఎం సిద్దరామయ్య సునాయాసంగా తొలగించారన్నారు.

టీటీడీ బెంగళూరు కమిటీ చైర్మన్‌గా
కనకమేడల వీరా



బెంగళూరు, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): బెంగళూరు టీడీపీ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడిగా దశాబ్దకాలానికి పైగా వ్యవహరించిన కనకమేడల వీరాంజనేయులు అలియాస్ వీరాను తిరుమల తిరుపతి దేవస్థానం బెంగళూరు కమిటీ చైర్మన్‌గా నియమించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కొత్త కమిటీలను నియమించే విషయంలో వాయిదాలు పడుతూ వచ్చింది. గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు, డీసీఎం పవన్‌కల్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఆలయ కమిటీలతో పాటు టీటీడీ లోకల్ బాడీలకు కమిటీలను ఖరారు చేశారు. బెంగళూరులోని వయ్యాలికావల్‌లో వెలసిన టీటీడీ ఆలయం ప్రాచుర్యం పొందింది. ఏటా వివిధ ఉత్సవాలు, నిరంతరంగా సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. బెంగళూరు టీటీడీ ఆలయానికి ప్రాధాన్యం ఉంది. తెలుగుదేశం పార్టీ పట్ల వీరవిధేయుడిగా వీరా దశాబ్దాల కాలంగా పనిచేశారు. బెంగళూరులో నివసించే ఐటీ ఉద్యోగులు తెలుగుదేశం పార్టీ కోసం సొంతూళ్లలో పనిచేసేందుకు బెంగళూరు తెలుగుదేశం ఫోరంను 12 ఏళ్ల కిందట ప్రారంభించారు. అప్పటి నుంచి వీరా వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. కాగా ఫోరంలో ప్రత్యేకంగా ఎవరికీ పదవులు లేకున్నా అందరూ సమైక్యంగా పనిచేస్తారు. ఇలా వీరాకు మాత్రమే పదవి ఉండేది. బెంగళూరు టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీకి బాధ్యత అప్పగించారు. తోటి ఫోరం సభ్యులు ప్రత్యేకంగా వీరాను అభినందించారు.



అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్న ప్రొఫెసర్లు

యూనివర్సిటీలు పరిశోధనలకు ప్రాధాన్యం ఇవ్వాలి

● ఐఐఎస్‌సీ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీనివాస తలబత్తుల

బెంగళూరు, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): యూనివర్సిటీలు పరిశోధనలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రతి విశ్వవిద్యాలయం ఓ పరిశోధనా కేంద్రంగా రాణించాలని ఐఐఎస్‌సీ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీనివాస తలబత్తుల అన్నారు. ఆక్స్‌ఫర్డ్ ఇంజనీరింగ్ కళాశాలలో ఐసీసీఎన్‌పీ-2025 సదస్సు గురువారం లాంఛనంగా ప్రారంభమైంది. కంప్యూట్, కంట్రోల్, నెట్‌వర్క్, పోటానెక్స్ విభాగాలకు సంబంధించిన చర్చాగోష్టిలో శ్రీనివాస మాట్లాడుతూ కంప్యూటింగ్ డేటా సంస్కరణ, విశ్లేషణ నిర్ధారాలను త్వరితగతిన మార్పులు తీసుకువస్తుందన్నారు. కంట్రోల్ సిస్టంలు వాహనాలు, యంత్రాలు, రోబొటిక్‌లు నిఖరమైన కార్యనిర్వహణ చేయనున్నాయన్నారు. నెట్‌వర్క్ నేటి సమాజంలో కీలకమైనదన్నారు. పోటానిక్స్ సాంకేతిక, ఫైబర్ ఆప్టిక్స్ ద్వారా వేగవంతమైన నెట్‌వర్క్ లేజర్ చికిత్సలకు క్రాంతికారిగా పనిచేయనుందన్నారు. నాలుగు సాంకేతిక విభాగాల ద్వారా మనం స్మార్ట్ సేవలను పొందుతున్నామన్నారు. ఆక్స్‌ఫర్డ్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ హెచ్‌ఎస్ రమేష్ మాట్లాడుతూ అంతర్జాతీయ సమ్మేళనకు దేశవ్యాప్తంగా దరఖాస్తులను ఆహ్వానించామన్నారు. కార్యక్రమంలో సినోప్సిస్ కంపెనీ సీనియర్ డైరెక్టర్ వికాస్‌గడి, జర్మనీ కన్‌స్ట్రక్టర్ యూనివర్శిటీ డాక్టర్ ఫ్రాన్‌స్కో మౌరెల్లితో పాటు పలువురు పాల్గొన్నారు. వివిధ అంశాలపై రోజంతా పలు వేదికల ద్వారా చర్చా గోష్టులు జరిగాయి. ఆక్స్‌ఫర్డ్ అకాడమిక్ లీడ్ లీలా లక్ష్మీరాజు మాట్లాడుతూ మా సంస్థ ద్వారా కుటుంబికులు పేదలకు గుణాత్మక విద్య అందించాలనే లక్ష్యం కలిగి ఉన్నామన్నారు. ఇదే సంకల్పంతో సంస్థను ప్రారంభించామని, దశాబ్దాల కాలంగా కొనసాగిస్తున్నామన్నారు. దాదాపు అన్ని కోర్సులను పరిచయం చేశామన్నారు. అంతర్జాతీయ సెమినార్ మా సంస్థలో జరగడం సంతోషకరమన్నారు.

పుట్టుకతోనే మూడు కిడ్నీలు..!

● శస్త్ర చికిత్స ద్వారా తొలగింపు

బెంగళూరు, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): పుట్టుకతోనే మూడు కిడ్నీలు కలిగిన వ్యక్తి గత రెండేళ్లుగా తీవ్రమైన నొప్పితో బాధపడుతూ ఆసుపత్రిలో చేరగా ఆపరేషన్ ద్వారా తొలగించినట్లు మెడికవర్ ఆస్పత్రి సర్జరీ నిపుణుడు ప్రమోద్ తెలిపారు. గురువారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో 40ఏళ్ల బాధితుడు రెండేళ్లుగా ఎడమవైపు నొప్పితో పాటు తరచూ మూత్ర వస్తున్నాయని బాధపడుతుండేవారన్నారు. నొప్పి మూలాలను తెలుసుకునేందుకు స్కానింగ్ చేయగా ఎడమభాగంలో రెండు కిడ్నీలు ఉన్నట్లు గుర్తించామన్నారు. పైభాగాన్ని మూత్రనాళంతో మూసుకుపోయినట్లుగా ఉండేదన్నారు. 10 సెం.మీ మేర వాపుతో ఉబ్బి ఉండేదన్నారు. రోబోటిక్ విధానంతో ఆపరేషన్ చేశామని ప్రస్తుతం బాధితుడు సంపూర్ణంగా కోలుకున్నారన్నారు. ఇదో అపరూపమైనదన్నారు. సాధారణంగా రెండు కిడ్నీలు ఉంటాయని కానీ ఇతడికి మూడు కిడ్నీలు ఉండటం విశేషమన్నారు.

క్రిస్టియన్ బ్రాహ్మణ అంటే ఏ కులం..?

● జిల్లా అధికారిని ప్రశ్నించిన ఎమ్మెల్యే భరత్ శెట్టి

బెంగళూరు, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): కులగణనకు సంబంధించిన ప్రక్రియలో క్రిస్టియన్ బ్రాహ్మణ అంటూ నమోదు చేసుకునే వెసులుబాటుపై దక్షిణకన్నడ జిల్లాధికారిని మంగళూరు ఉత్తర ఎమ్మెల్యే భరత్‌శెట్టి ప్రశ్నించారు. క్రిస్టియన్ బ్రాహ్మణ అంటే ఏ కులానికి చెందినట్లు లేదా ఏ మతానికి చెందినవారంటూ ప్రశ్నించారు. కులగణనకు సంబంధించి మంగళూరులో ప్రత్యేక సభ జరిగింది. స్పీకర్ యూటీ ఖాదర్‌తో పాటు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. భరత్‌శెట్టి మాట్లాడుతూ క్రిస్టియన్ కురుబ అంటే అర్థం ఏమిటన్నారు. హిందూమతంలోని పలు కులాలకు ముందు క్రిస్టియన్‌గా చేర్చడాన్ని భరత్‌శెట్టి ఏమని అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. జిల్లాధికారి సమగ్ర సమాచారం ఇవ్వలేక కాస్త తడబడ్డారు. సదరు వీడియోలను భరత్‌శెట్టి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

మా బంగారం ఉందా..?


చడచణ బ్యాంకుకు ఖాతాదారుల క్యూ
దోపిడీ తరువాత గుబులు
దొంగల కోసం కొనసాగుతున్న వేట

బెంగళూరు, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): విజయపుర జిల్లా చడచణ ఎస్‌బీఐ శాఖలో మంగళవారం జరిగిన దోపిడీ ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా ఎస్‌పీ లక్ష్మణ నింబరగి రెండురోజులుగా అక్కడే మకాం వేసి మరీ దొంగల ముఠాను పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎనిమిది ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. మంగళవారం రోజున భారీగా బంగారం దోపిడీ అయినట్లు ప్రకటించారు. మొత్తం రరూ.21 కోట్ల విలువైన 20 కేజీల బంగారం, 398 ప్యాకెట్‌లు, రూ.1.4 కోట్ల నగదును దొంగలు దోచుకుపోయినట్లు నిర్ధారించారు. మహారాష్ట్రలోని సోల్హాపుర పరిధిలో హులజంతి వద్ద దొంగలు ఉపయోగించిన కారును పోలీసులు గుర్తించారు. అక్కడి నుంచి వారు ఎటువైపు వెళ్లారనే కోణంలో మహారాష్ట్రతో పాటు వివిధ రాష్ట్రాల్లో గాలింపులు సాగిస్తున్నారు. బుధవారం కొంతమంది మాత్రమే ఖాతాదారులు బ్యాంకువద్దకు వచ్చారు. గురువారం పెద్ద ఎత్తున ఖాతాదారులతో పాటు బంగారం తాకట్టు పెట్టిన వారు వచ్చి తమ బంగారం వాపసు పొందాలంటే ఎలా అంటూ బ్యాంకు ఉద్యోగులను ఆశ్రయించారు. దోపిడీకి సంబంధించి పోలీసులు విచారణలు జరుపుతున్నారని, ప్రస్తుతానికి ఏమీ చెప్పలేమని, కానీ మీరు రుణం తీసుకున్న వివరాలు, ఖాతా నంబర్లు ఆధారాలు మీవద్ద భద్రంగా ఉంచుకోవాలని బ్యాంకర్‌లు సూచిస్తున్నారు.



ఎస్‌బీఐ చడచణ శాఖ

ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గిన
అడ్మిషన్లు



● గత ఏడాదికంటే 5.22 లక్షలు తక్కువ
● విద్యాశాఖ గణాంకాలలో వెల్లడి

బెంగళూరు, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అడ్మిషన్ల సంఖ్య తగ్గుముఖం పట్టింది. గత ఏడాదితో పోలిస్తే 5.22 లక్షల మంది తక్కువగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యకోసం ఎన్నో పథకాలు అమలు చేస్తోంది. ఉచిత పాఠ్యపుస్తకాలు, పౌష్టికాహారం అందించేలా మధ్యాహ్న భోజనం, కోడిగుడ్డు, ఉచిత సైకిళ్లు అందిస్తోంది. పాఠశాల సామర్థ్యాన్ని బట్టి దశలవారీగా కంప్యూటర్లు సమకూరుస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలను ఆధునికీకరించేందుకు ఎంతో మంది దాతలు స్వచ్ఛందంగా తమవంతు సహకారం అందిస్తున్నారు. పలు కార్పొరేట్ సంస్థలు సీఎస్‌ఆర్‌లో భాగంగా తాగునీరు, మరుగుదొడ్లు, ప్రహరీ నిర్మాణం, అవసరమైతే అదనపు తరగతి గదులు నిర్మిస్తున్నారు. ఎస్ఎస్ఎల్‌సీ ఫలితాలలో నాణ్యత పెంచేందుకు ఉపాధ్యాయులు నిరంతరం శ్రమిస్తున్నారు. అయినా కొన్ని చోట్ల ఫలితాలు కొంత నిరాశ కలిగించాయి.

● 2025-26 సంవత్సరానికి ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న జూలై 31వరకు చేరిన విద్యార్థుల సంఖ్యను ప్రకటించారు. 2024-25లో 1,04,69,944 (1.04 కోట్లమంది) అడ్మిషన్ అయ్యారు. అయితే ఈ సంవత్సరం 99,47,261గా ఉంది. 2023-24లో 1,05,94,694 మంది అడ్మిషన్లు అయ్యారు. 2024-25లో అంతకుముందు ఏడాదితో పోలిస్తే 1.24లక్షల మంది తక్కువగా చేరారు.

2.54 లక్షలు తక్కువ

2024-25లో ప్రభుత్వ పాఠశాలల్లో 40.74 లక్షలమంది, ఎయిడెడ్ స్కూళ్లలో 11.86 లక్షలమంది, ప్రైవేట్ స్కూళ్లలో 48.36 లక్షలమంది చేరారు. 2025-26లో ప్రభుత్వ పాఠశాలల్లో 38.20 లక్షలు, ఎయిడెడ్ స్కూళ్లలో 11.09 లక్షలమంది, ప్రైవేట్ స్కూళ్లలో 46.66 లక్షలమంది పిల్లలు చేరారు. ప్రభుత్వ పాఠశాలల్లో 2.54 లక్షలమంది, ప్రైవేట్‌లో 1.7 లక్షలమంది తక్కువగా ఉన్నారు. ఎయిడెడ్ పాఠశాలల్లో 77వేలమంది తక్కువగా ఉంది.

మూడేళ్లలో తగ్గిన 4.74 లక్షల మంది..

ప్రభుత్వ పాఠశాలల్లో 2023-24, 2025-26లో విద్యా సంవత్సరంలో 7.26 లక్షలమంది తక్కువగా చేరారు. ఇదే అవధిలో ప్రైవేట్ పాఠశాలల్లో 31వేల మంది తక్కువగా ఉన్నారు. 2023-24తో పోలిస్తే 2024-25లో 1.39 లక్షల మంది పెరిగారు. ప్రస్తుత ఏడాదిలో ప్రైవేట్ స్కూళ్లలో 1.7లక్షలమంది తక్కువగా ఉన్నారు.

మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం: కమిషనర్

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు పెంచేందుకు కర్ణాటక పబ్లిక్ స్కూళ్లను తెరుస్తున్నారు. 1 నుంచి 12వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో ఒకే చోట చదివేందుకు వీలు కలగనుంది. తద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో క్రమేపీ విద్యార్థుల అడ్మిషన్లు పెంచేందుకు చర్యలు చేపడుతున్నామని ప్రాథమిక పాఠశాల విద్యాశాఖ కమిషనర్ డాక్టర్ కేవీ త్రిలోక్‌చంద్ర అభిప్రాయపడ్డారు.

అడ్మిషన్ల గణాంకాల వివరాలు ఇలా..
(వివరాలు రూ.లక్షల్లో)

సంవత్సరం	ప్రభుత్వ	ఎయిడెడ్	ప్రైవేట్	మొత్తం
2023-24	42.94	12.31	46.96	1.05 కోట్లు
2024-25	40.74	11.86	48.36	1.04 కోట్లు
2025-26	38.20	11.09	46.66	99.47 లక్షలు

మట్టించుకుందాం..!

● భూసార పరీక్షలతో ఎన్నో ప్రయోజనాలు ● వాటి ఫలితాల ఆధారంగా పంటలు సాగుచేస్తే అధిక దిగుబడులు ● తగ్గనున్న సాగు ఖర్చులు



కొత్తచెరువు మండలం బైరాపురం వద్ద మట్టి నమూనాలను సేకరిస్తున్న వ్యవసాయ శాఖ అధికారులు (ఫైల్)

కొత్తచెరువు, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి) కొందరు రైతులు అధిక దిగుబడులు సాధించాలన్న ఉద్దేశంతో పరిమితికి మించి రసాయన ఎరువులు వాడుతున్నారు. పంటలకు అవసరం లేకున్నా ఎరువులు, పురుగు మందులు విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. దీంతో దిగుబడులు రాకపోగా.. వ్యవసాయ భూమి నిస్సారంగా మారుతోంది. చౌడు భూములుగా మారే అవకాశం లేకపోలేదని వ్యవసాయ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ సమస్యను అధిగమించాలంటే భూసార పరీక్షలు ఒక్కటే మార్గమని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. పంటలు పండాలంటే నేలలో ఖనిజ లవణాలు, పోషకాలు సమృద్ధిగా ఉండాలి. దీనిపై రైతులు దృష్టి పెట్టకుండా అధిక దిగుబడులు సాధించాలన్న ఆశతో కొందరు రసాయన ఎరువులను భారీగా వినియోగిస్తున్నారు. దీంతో భూమి సమతుల్యత దెబ్బతింటోంది. ఈ కారణంగా మొక్కకు సరైన పోషకాలు అందక పంట దిగుబడిపై ప్రభావం పడుతోందని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. తద్వారా పంటలు పండక రైతులు నష్టపోతున్నారు. ఈ సమస్యల నుంచి రైతులు బయటపడాలన్నా.. అధిక దిగుబడులు సాధించాలన్నా మట్టి, నీటి నమూనా పరీక్షలు చేయించుకోవాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. మట్టి పరీక్షల ఫలితాల ప్రకారం పంటలు సాగుచేస్తే మేలైన దిగుబడులు సాధించవచ్చంటున్నారు. ఎరువుల వినియోగం తగ్గుతుందనీ, తద్వారా రైతుకు పెట్టుబడి ఖర్చు ఆదా అవుతుందన్నారు.

అధిక రసాయన ఎరువులతో నష్టాలు

పంటల సాగులో అధిక దిగుబడులు సాధించాలన్న ఉద్దేశంతో రైతులు మోతాదుకు మించి రసాయన ఎరువులు వినియోగిస్తున్నారు. అలా చేస్తే భూమిలోని పోషకాలు నశించిపోతాయని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. అయినా రైతులు రసాయన ఎరువుల వాడకం తగ్గించడంలేదు. అధిక మోతాదులో పొటాషియం వాడడం వల్ల మెగ్నీషియం, జింక్, ఇనుము వంటి పోషకాలు మొక్కలకు అందకుండా పోతాయి. జింక్ లోపం కారణంగా మొక్క ఎదుగుదల తగ్గి, దిగుబడులపై ప్రభావం చూపుతుంది.సూక్ష్మ పోషకాలతోపాటు నైట్రోజన్, సేంద్రియ కర్బనాల స్థాయి చాలా కీలకం. సేంద్రియ కర్బనం లోపిస్తే భూమి సహజ స్వభావాన్ని కోల్పోతుంది. అపుడు భూమిలోకి ఎన్ని ఎరువులు వేసినా గ్రహించక నిస్సారమవుతుంది. ఈ కారణంగా పంటలు దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

అటకెక్కించిన వైసీపీ

తమది రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకున్న గత వైసీపీ పాలకులు... అన్నదాత సంక్షేమాన్ని అస్సలు పట్టించుకోలేదనడానికి భూసార పరీక్షలే నిదర్శనం. ఐదేళ్లూ పూర్తిగా అటకెక్కించారు. దీంతో రైతులు.. ప్రైవేటుగా భూసార పరీక్షలు చేయించుకోవాల్సి వచ్చిందని పలువురు రైతులు వాపోతున్నారు. కూటమి అధికారంలోకి రాగానే రైతులకు డ్రిప్, స్ప్రింక్లర్లతోపాటు వ్యవసాయ పరికరాలు పంపిణీ చేస్తూ.. భూసార పరీక్షలు నిర్వహిస్తోందని రైతులు వాపోతున్నారు.

భూసార పరీక్షలే కీలకం

భూసార పరీక్షల ద్వారా భూమిలో ప్రధాన పోషకాలైన నత్రజని, భాస్వరం, పొటాషియం ఇతర మూలకాలను గుర్తించవచ్చు. సూక్ష్మ పోషకాల లోపాలు కూడా తెలుస్తాయి. భూమిలో పోషకాల హెచ్చుతగ్గులను తెలుసుకోవచ్చు. మట్టి పరీక్షల వల్ల ఆమ్ల, క్షార లవణాల స్థాయి, సేంద్రియ కర్బనం, భాస్వరం, పొటాషియం ఎంత నిష్పత్తిలో ఉన్నాయో తెలుసుకునే అవకాశం ఉంటుంది. దీంతో పంట వయసు కాలాన్ని బట్టి ఏ ఎరువులను ఎంత మోతాదులో వాడాలో తెలుస్తుంది. దీని ఆధారంగా నేలలో ఏ పంట వేస్తే అధిక దిగుబడి వస్తుందో తెసుసుకునే అవకాశం ఉంటుంది.

శ్రీసత్యసాయి జిల్లాలో 2022 నుంచి 2025 వరకు చేసిన భూసార పరీక్షల వివరాలు..

సంవత్సరం	సేకరించిన నమూనాలు	పంపిణీ చేసిన సాయిల్ కార్డులు
2022-23	00	00
2023-24	00	00
2024-25	17,200	17,200
2025-26	23,159	00

మట్టి సేకరించాలిలా..



● మట్టి పరీక్షలు చేయించుకునే రైతులు కొన్ని పద్ధతులు పాటించాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు.

● పొలం అంతా ఒకే విధంగా ఉంటే రెండు,మూడెకరాల్లో 8 నుంచి 10 చోట్ల (ఇంగ్లిష అక్షరం) టీ ఆకారంలో 6 నుంచి 7 అంగుళాల గుంత తీసి పై నుంచి కిందకు, అంచుల నుంచి మట్టిని సేకరించాల్సి ఉంటుంది.

● మట్టిలో పంట వేర్లు, ఆకులు లేకుండా చూసుకోవాలి.

● పండ్ల తోటలకైతే 3 నుంచి 4 అడుగుల వరకు గుంత తీసి అంచుల నుంచి ప్రతి అడుగుకు వేర్వేరుగా మట్టిని సేకరించాల్సి ఉంటుంది.

● మట్టి నమూనా సేకరించేటపుడు గట్ల వద్ద, నీరు నిల్వ ఉన్న చోట, రసాయన ఎరువులు వేసి ఉండుంటే 50 నుంచి 60 రోజుల వరకు మట్టిని సేకరించకుడదు.

● సేకరించిన మట్టి మొత్తాన్ని ఒక పట్టపై పోసి నాలుగు సమ భాగాలుగా చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎదురెదురు భాగాలను తీసేయాలి. మిగిలిన మట్టిలో అర కిలో మట్టిని ప్లాస్టిక్ కవర్‌లో తీసుకుని, రైతు చిరునామా, ఫోన్ నంబర్, పంట వివరాలను రాసి పరీక్షా కేంద్రంలో అందజేయాల్సి ఉంటుంది.

దిగుబడి తగ్గుతోంది



నాకు మూడెకరాల పొలం ఉంది. గతేడాది అధికారులు పొలంలో భూసార పరీక్షల పేరుతో మట్టి తీసుకెళ్లారు. వాటిని పరీక్షించి, ఏ ఎరువులు ఎంత మోతాదులో వాడాలి, ఏ పంట సాగు చేస్తే మంచి దిగుబడులు వస్తాయన్న విషయాలు తెలియజేయలేదు.దీంతో పంటలకు అధికంగా ఎరువులు వాడడం వల్ల ఖర్చు పెరుగుతోంది. పంటల దిగుబడి కూడా తగ్గుతోంది. ఇప్పటికైనా అధికారులు భూసార పరీక్షలు నిర్వహించి, సూచనలు ఇవ్వాలి.

-కోనప్ప, రైతు, కొత్తచెరువు

మట్టి పరీక్షల కోసం అనంతపురం వెళ్లాల్సి వస్తోంది



మామిడి, చీనీ పంటలు సాగుచేయాలనుకుంటున్నా. భూసార పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. ధర్మవరం, పెనుకొండలో ఉన్న కేంద్రాల్లో భూసార పరీక్షలు చేయలేదు. దీంతో అనంతపురం వెళ్లాల్సి వస్తోంది. గత ప్రభుత్వం వైఎస్‌ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్‌ను కొత్తచెరువులో ఏర్పాటు చేసింది. ల్యాబ్ నిర్మించిందే తప్ప.. సేవలు మాత్రం అందుబాటులోకి రాలేదు.

- మధు, రైతు, కొత్తచెరువు

ఆటోడ్రైవర్లకు పండుగ



రూ.15వేల ఆర్థికసాయం ప్రకటించిన ప్రభుత్వం

అక్టోబరు 2న బ్యాంకు ఖాతాల్లోకి జమ

హర్షం వ్యక్తం చేస్తున్న ఆటో కార్మికులు





మార్కెట్‌లో పార్కింగ్ చేసిన ఆటోలు



ధర్మవరం, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): దసరా పండుగ ఆటో డ్రైవర్ల కుటుంబాల్లో నూతన సంతోషం నింపనుంది. అర్హులైన ఆటో డ్రైవర్ల బ్యాంకు ఖాతాలో అక్టోబరు 2న విజయదశమి రోజు రూ.15వేలు జమ చేయనున్నట్లు సీఎం చంద్రబాబు ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది జిల్లాలో వేల సంఖ్యలో ఉన్న ఆటో డ్రైవర్లకు ఎంతో భరోసాను కల్పించే విషయం. వీరికి దసరా కానుకగా రూ.15 వేలు అందనున్నాయి. వైసీపీ పాలనలో అనేక ఆంక్షలతో ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.10వేలు అందించారు. అయితే ఆటో కార్మికుల అకౌంట్లలో రూ.10వేలు జమచేసిన కొన్ని రోజులకే అప్పటి ప్రభుత్వం ఆర్టీఓలను రంగంలోకి దించి, చలానాలు, రవాణాశాఖ నిబంధనల పేరుతో రకరకాలుగా జరిమానాలు విధించి, చేసిన సాయం కంటే ఎక్కువగా లాగేశారని ఆటో డ్రైవర్లు గుర్తు చేసుకుంటున్నారు.

ఎవరికి వర్తిస్తుందంటే...

సొంత వాహనం కలిగి, దాన్ని నడిపే డ్రైవర్లకు ఈ పథకం వర్తిస్తుంది. జిల్లాలో ఆటో, క్యాబ్ డ్రైవర్లు ఏడువేల మంది ఉన్నారు. ఇటీవల వీరి సంఖ్య పెరిగి ఉంటుందని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో ఈ సారి 10వేల మందికిపైగా సాయం అందే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం అందజేసే ఆర్థిక సాయం వాహన బీమా, టైర్ల మార్పులు, ఇంధన ఖర్చులు, కుటుంబ అవసరాలకు ఉపయోగపడుతుందని ఆటో డ్రైవర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

హరిత పన్ను తగ్గింపు

ప్రజలను ఎడాపెడా పన్నులతో బాదేయడమే పనిగా పెట్టుకున్న గత వైసీపీ ప్రభుత్వం ఏటా వాహనదారుల నుంచి రూ.కోట్లలో పిండేసింది. హరితపన్ను పేరుతో రోడ్డెక్కిన ప్రతి వాహనం నుంచి డబ్బులు గుంజేసింది. వాహనం రిజిస్ట్రేషన్ చేసిన నాటి నుంచి ఏడేళ్లు దాటితే వాటి నుంచి హరిత పన్ను పేరుతో రూ.200 వరకు మాత్రమే కట్టించుకునేవారు. జగన్ ప్రభుత్వం మాత్రం 2022 జనవరి 1 నుంచి వివిధ స్లాబ్‌లుగా విడదీసి పన్నులు విధించింది. ఏడు నుంచి పదేళ్లయితే సగం త్రైమాసిక పన్ను విలువ, వాహనం వయస్సు 10 నుంచి 12 ఏళ్లు దాటితే రెండు త్రైమాసికాల పన్ను విలువ పెంచేసింది. వాహనాలపై భారీగా పన్నుల భారం పడింది. దీంతో వాహన దారులంతా ఆందోళన చేపట్టారు. ఎన్నికల సమయంలో హరిత పన్ను దోపిడీ గురించి తెలుసుకున్న చంద్రబాబు ఈ ఏడాది మేలో రవాణా, రవాణాయేతర వాహనాలపై హరిత పన్ను తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆటో కార్మికులపై భారీగా పన్ను భారం తగ్గింది.

ఆర్థిక భరోసా

ఆటో కార్మికులకు రూ.15వేల సాయం ఆర్థిక భరోసా కలిగించనుంది. వైసీపీ పాలనలో ఆటో డ్రైవర్లకు వాహనమిత్ర పథకం ద్వారా రూ.10వేలు సాయాన్ని అందించారు. అయితే నిబంధనల పేరిట లబ్ధిదారులను సంఖ్య బాగా తగ్గించేశారు. రకరకాల జరిమానాలు విధించి ఆ చేత్తో ఇచ్చి ఈ చేత్తో లాగేసుకున్నారు

- డేరంగుల వీరనారప్ప, ఆటో డ్రైవర్, ముదిగుబ్బ

ఎంతో మేలు



ఆటో మిత్ర పథకం ప్రకటించిన సీఎం చంద్రబాబునాయుడుకు కృతజ్ఞతలు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో రోజు వారి ఆటోల్లో ప్రయాణించే వారి సంఖ్య 20 నుంచి 30శాతం తగ్గింది. .అయితే సీఎం చంద్రబాబు ఆటో డ్రైవర్లకు రూ.15వేలు ఇస్తామని ప్రకటించడం ఎంతో సంతోషం కలిగిస్తోంది. జరిమానాల జీఓ 21 రద్దు, సాధికారిత బోర్డు ఏర్పాటు, ఇంధన ధరలు తగ్గింపు వంటి ఎన్నికల హామీల అమలు చేస్తే మరింత మేలు కలుగుతుంది.

- వలి, ఆటో డ్రైవర్, కదిరిగేటు, ధర్మవరం

ఉపశమనం



ప్రస్తుతం ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు చేయడంతో ఆటోలకు ప్రయాణికుల సందడి తగ్గింది. దీంతో కంతులు కూడా కట్టుకోలేకపోతున్నాం. ఇంధన ధరలు పెరగడం, వాహన నిర్వహణ ఖర్చులు ఎక్కువ కావడం వల్ల చాలా మంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం రూ.15వేలు వాహనమిత్ర కింద ఇవ్వడం కొంత మేర ఉపశమనం కల్గిస్తోంది

- శీనప్ప, ఆటో డ్రైవర్, తలమర్ల, కొత్తచెరువు మండలం.

తాకిడి తగ్గింది



ఉచిత బస్సు ప్రయాణం లేనప్పుడు ఆటోలకు ప్రజలు ఎక్కువగా ప్రయాణించేవారు. ప్రస్తుతం ఉచిత బస్సు ప్రయాణంతో చాలా మంది మహిళలు ఆటోలు ఎక్కడం లేదు. దీంతో ప్రయాణికుల తాకిడి తగ్గింది. గతంలో రోజుకు రూ.1000 నుంచి రూ.1200వచ్చేది. ప్రస్తుతం రూ.600 నుంచి రూ.800 మాత్రమే వస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వం వాహన మిత్ర కింద రూ.15వేలు ఇస్తానని ప్రకటించడం సంతోషకరం.

- బషీర్, ఆటో డ్రైవర్, కొత్తచెరువు

సంతోషంగా ఉంది



గత వైసీపీ ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లకు రూ.10వేలు ఇచ్చేవారు. ఆటో కార్మికుల అకౌంట్లలో రూ.10వేలు జమచేసిన కొన్ని రోజులకే అప్పటి ప్రభుత్వం ఆర్టీఓలను రంగంలోకి దించింది. చలానాలు, రవాణాశాఖ నిబంధనల పేరుతో రకరకాలుగా జరిమానాలు విధించింది. ఈ చేతితో ఇచ్చి ఆ చేతితో లాగేసుకుంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆటోడ్రైవర్ల కష్టాలను తెలుసుకుని రూ.15వేలు ఇస్తానని ప్రకటించడం ఎంతో సంతోషం కలిగిస్తోంది.

- కుల్లాయప్ప, ఆటో డ్రైవర్, పుట్టపర్తి

ప్రజారోగ్యానికి పెద్దపీట: సత్యకుమార్



అసెంబ్లీలో మాట్లాడుతున్న మంత్రి సత్యకుమార్

ధర్మవరం, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌యాదవ్ గురువారం అసెంబ్లీలో వెల్లడించారు. వైద్యఆరోగ్యశాఖపై జరిగిన చర్చలో మంత్రి పలు విషయాలు శాసన సభ దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 100కు పైగా పీహెచ్‌సీలు మంజూరు చేశామన్నారు. 2021-22 లో వీటి నిర్మాణాలకు జీఓలు, పాలనాపరమైన అనుమతులు మంజూరు చేశారేకానీ నిధులు ఇవ్వలేదన్నారు. ప్రస్తుతం వివిధ రాష్ట్ర, కేంద్ర పథకాల ద్వారా వీటి నిర్మాణానికి రూ.194 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. 46 పీహెచ్‌సీలను ఆర్అండ్‌బీ, 56 పీహెచ్‌సీలను ఏపీఎంఐడీసీ కింద నిర్మిస్తామన్నారు. పీహెచ్‌సీలలో చాలా ఖాళీలను భర్తీ చేశామని, ఇంకా కొన్ని చేయాల్సి ఉందన్నారు. వైద్యశాఖలో వివిధ విభాగాల్లో 2600 ఉద్యోగ నియామకాలు పూర్తి చేశామన్నారు. 62 ల్యాబ్ టెస్టులు, 172 రకాల మందులను ఆస్పత్రులకు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. మందులు, ఇతరత్ర సర్జికల్స్‌కు ఏటా ఒక్కో పీహెచ్‌సీలో రూ.11,71,560 ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఆర్డీటీ కోసం చొరవ చూపండి: సింధూర



మాట్లాడుతున్న ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి

పుట్టపర్తిరూరల్, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏని పునరుద్ధరించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ చూపాలని ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి అసెంబ్లీ వేదికగా కోరారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా తొలిరోజు గురువారం ఆమె ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆర్డీటీ పేదల పాలిట కల్పవృక్షంగా వెలుగొందుతోందన్నారు. కులమతాల కు అతీతంగా పేదల సంక్షేమానికి పని చేస్తోంద న్నారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని 3891 గ్రామా ల్లో సుమారు 4.5లక్షల కుటుంబాలకు వివిధ సేవలందిస్తోందని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో పేద ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఇళ్లు, వ్యవసాయ పరికరాలు ఉచితంగా అందజేస్తోందని తెలిపారు. భూగర్భ జలాల పెంపునకు చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంల నిర్మాణాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఆర్డీటీ ఆస్పత్రుల ద్వారా లక్షల మందికి ఉచిత వైద్య సౌకర్యాలు అందించినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంత యువతకు క్రీడారంగంలో ఉచి త శిక్షణ ఇస్తూ, వారిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేలా కృషి చేస్తోందన్నారు. గ్రామీణ పేదల అభివృద్ధి కోసం శ్రమిస్తున్న ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ పునరుద్ధరించేలా కేంద్రాన్ని ఒప్పించాలని ముఖ్యమంత్రికి విన్నవించారు.

బస్సు ఢీకొని ఒకరి మృతి

రాయదుర్గంరూరల్, సెప్టెంబరు 18: (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని హిమాలయ లాడ్జి వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పట్టణానికి చెందిన ఓబులేసు(59) మృతి చెందగా నాగరాజు తీవ్రంగా గాయపడ్డారు. పట్టణానికి చెందిన ఓబులేసు, నాగరాజు టీ తాగేందుకు వినాయకసర్కిల్‌కు వెళ్తుండగా బెంగళూరు నుంచి రాయదుర్గానికి వస్తున్న ఓ ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన వారిని స్థానికులు రాయదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. చికిత్స పొందుతూ ఓబులేసు మృతి చెందాడు. నాగరాజు ను కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ జయనాయక్ తెలిపారు.

తొలగిన ఇబ్బందులు

● సరుకుల కొనుగోలులో సైనికుల కష్టాలకు చెక్

● విశాలవంతమైన భవంతిలోకి ఆర్మీ క్యాంటిన్

● భారీగా స్టాకు, కోరిన వస్తువులు అందుబాటులోకి

● పక్క జిల్లాల నుంచి సైతం వస్తున్న సైనిక కుటుంబాలు

● లక్షల నుంచి రూ.కోటి దాటిన క్యాంటిన్ ఆదాయం



గంగానగర్‌లో ఆర్మీ క్యాంటిన్ నిర్వహించిన చిన్నపాటి భవంతి (ఫైల్)

అనంతపురం ప్రెస్‌క్లబ్, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): నిత్యావసర సరుకుల కొనుగోలులో సైనికులు, మాజీ సైనికుల కుటుంబీకుల ఇబ్బందులకు తెరపడింది. నగరంలోని గంగానగర్‌లో ఉన్న ఆర్మీ క్యాంటిన్ భవనం చిన్నది కావడంతో ఇన్నాళ్లు గంటల తరబడి క్యూలో నిలబడినా తమకు నచ్చిన వస్తువులు కొనుగోలు చేయలేక ఉసూరుమంటూ వెనుదిరిగేవారు. ప్రస్తుతం ఆ కష్టాలకు చెక్ పడింది. నగర శివారులోని ఆర్డీటీ స్టేడియం ఎదురుగా సువిశాలమైన భవంతిలో ఆర్మీ క్యాంటిన్ ఏర్పాటు చేశారు. అలాగే క్యాంటిన్‌కు వచ్చిన సైనికులు, మాజీ సైనికులు, వారి కుటుంబసభ్యులకు ఇబ్బందులు కలగకుండా సీటింగ్, పార్కింగ్ వసతులను ఏర్పాటు చేశారు.

ఒకేసారి రెండు నెలల గ్రోసరీ, లిక్కర్...

గతంలో గంగానగర్‌లో ఉన్న చిన్నపాటి భవంతిలో సరుకులు, లిక్కర్‌ను ఏర్పాటు చేసుకునే వెసులుబాటు లేకపోవడంతో స్టాకు తక్కువగా ఉండేది. అప్పట్లో నెలంతా కలిపినా 950 మందికి మాత్రమే కొనుగోలు చేసే అవకాశం ఉండేది. దీంతో చాలా సైనిక కుటుంబాలకు మద్యం, సరుకులు లభించేవి కావు. పెద్ద పెద్ద ఎలక్ర్టానిక్ వస్తువులు(ల్యాడర్, చిమ్నీలు, వాటర్ ఫిల్టర్, మిక్సీలు తదితర) నిల్వ చేసుకునే వీలు లేకపోవడంతో పరిమితికి లోబడి తెప్పించేవారు. ఈ నేపథ్యంలో చాలామంది బెంగళూరు, బళ్లారి వంటి ఆర్మీ క్యాంటిన్లకు వెళ్లి తమకు నచ్చిన వస్తువులు తెచ్చుకునేవారు. క్యాంటిన్ ఆదాయం కూడా అప్పట్లో రూ.42 లక్షలు నుంచి రూ.50 లక్షలలోపే ఉండేది. ప్రస్తుతం మూడు ఫ్లోర్లలో భవంతి ఉండటంతో ఒక ఫ్లోర్‌లో ఎలక్ర్టానిక్ వస్తువులతో పాటు సరుకులు, మరో ఫ్లోర్‌లో తినుబండారాలు, మరో ఫ్లోర్‌లో లిక్కర్ భారీ స్థాయిలో ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంది. ప్రస్తుతం రోజుకు 2 వేల మందికిపైగా సైనికులు క్యాంటిన్‌లో సేవలు వినియోగించుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఒక కార్డుదారుడికి రెండునెలల సరుకులు తీసుకునే వెసులుబాటు కల్పించడం ఆయా వర్గాల్లో ఆనందం నింపుతోంది. కొత్త భవనంలో క్యాంటిన్ ఏర్పా టు చేసిన తర్వాత నెల ఆదాయం రూ.కోటికిపైగా పెరిగినట్లు అధికారులు తెలిపారు. డీమార్ట్ తరహాలో క్యాంటిన్ ఉండటంతో కడప, పులివెందుల, వేంపల్లి, కర్నూలు, డోన్, వెల్దుర్తి, నంద్యాల ప్రాం తాల మాజీ సైనికులు, సైనికులు ఇక్కడికి వచ్చి సరుకులు కొనుగోలు చేస్తున్నారు.

అక్రమాలకు చెక్

గంగానగర్‌లో క్యాంటిన్ చిన్నది కావడం, సరైన స్టాకు తెప్పించకపోవడంతో ఇబ్బందులు పడేవారు. అప్పట్లో కొందరు అధికారులు కొందరు మాజీ సైనికులకు సహకారం అందించడంతో సరుకులు, మద్యం పక్కదారి పట్టాయనే ఆరోపణలు వినిపించాయి. ఒక్కో మాజీ సైనికుడు నాలుగైదు కార్డులను తీసుకొచ్చి భారీ స్థాయిలో లిక్కర్ కొనుగోలు చేసి బయటి మార్కెట్లో అధిక ధరలకు అమ్ముకున్నారన్న విమర్శలు వినిపించాయి. కొత్త క్యాంటిన్‌లో సరుకులు కొనాలంటే ఎవరి కార్డు వారే తీసుకురావాలనే నిబంధనను మేనేజర్ మారుతీప్రసాద్ విధించారు. దీంతో గతంలోలా అక్రమాలకు పాల్పడే అవకాశం లేకుండాపోయింది.



క్యాంటిన్‌లో ఏర్పాటు చేసిన నిత్యావసర సరుకులు



ఆర్డీటీ స్టేడియం ఎదురుగా ఏర్పాటు చేసిన ఆర్మీ క్యాంటిన్

సక్రమంగా సర్వీస్



సబ్ ఏరియా అధికారుల సహకారంతోనే ఆర్డీటీ స్టేడియం వద్ద ఆర్మీ క్యాంటిన్ ఏర్పాటైంది. గంగానగర్‌లో ఉన్న క్యాంటిన్‌లో రోజుకు 80 నుంచి 90 మంది సైనికులకు మాత్రమే సర్వీస్ చేసేవాళ్లం. ప్రస్తుత క్యాంటిన్‌లో రోజుకు 300 నుంచి 400 మందికి సర్వీస్ ఇవ్వగలుగుతున్నాం. పాత క్యాంటిన్‌లో కొందరు మాజీ సైనికులు నాలుగైదు కార్డులు తీసుకొచ్చి భారీస్థాయిలో లిక్కర్‌ను కొనుగోలు చేసేవారు. దీంతో చాలా మంది సైనికులు లిక్కర్, గ్రోసరీ అందక ఇబ్బందులు పడేవారు. ప్రస్తుతం క్యాంటిన్‌లో అలాంటి వాటికి చెక్ పెట్టాం. ఒక్క సైనికుడు ఒక్క కార్డుతోనే వస్తున్నారు. అందరికి సకాలంలో సేవలు అందడంతో పాటు.. ఒక్కొక్కరికి రెండు నెలలకు సంబంధించి గ్రోసరీ, లిక్కర్ తీసుకునే వెసులుబాటు కల్పించాం. దీంతో క్యాంటిన్ ఆదాయంతో పెరగడంతో పాటు పక్కజిల్లాల సైనికులకు సైతం సేవలందించగలుగుతున్నాం.

- మారుతీప్రసాద్, మేనేజర్, ఆర్మీ క్యాంటిన్, అనంతపురం జిల్లా

నేటి ప్రముఖులు

పోర్ట్రైట్ ఆర్టిస్ట్ కే.శే. శంకరనారాయణ కాలమ్...

తాపీ ధర్మారావు (జయంతి)



ప్రముఖ రచయిత తాపీ ధర్మారావు 1887 సెప్టెంబరు 19న ఒడిశ్శా రాష్ట్రం బర్హంపురలోని తెలుగు కుటుంబంలో జన్మించారు. తెలుగు భాషా పండితుడు, హేతువాది, నాస్తికుడు. ఆయనను గౌరవంగా 'తాతాజీ' అని పిలిచేవారు. సమదర్శిని, జనవాణి, కాగడా తదితర పత్రికలకు సంపాదకులుగా వ్యవహరించారు. ఆయన జయంతిని 'తెలుగు మాధ్యమాల దినోత్సవం'గా ఆచరిస్తున్నారు. 1926లో శృంగేరీ పీఠాధిపతిచే 'ఆంధ్ర విశారద' బిరుదు పొందారు. 1971లో కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారం, ఇతర గౌరవాలు అందుకున్నారు. 1973 మే 8న తుదిశ్వాస విడిచారు.

బోయి భీమన్న (జయంతి)



'పద్మభూషణ్' గ్రహీత బోయి భీమన్న 1911 సెప్టెంబరు 19న తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు గ్రామంలో జన్మించారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. సామాజిక చైతన్యం కోసం 70కుపై రచనలు చేశారు. అంబేడ్కర్ రాసిన 'కుల నిర్మూలన' పుస్తకాన్ని తెలుగులోకి అనువాదం చేశారు. ఆకాశవాణిలో ప్రసారం కోసం పలు భావగీతాలు రాశారు. ఆంధ్రా యూనివర్శిటీ సెనేట్ సభ్యుడిగా వ్యవహరించారు. కళాప్రపూర్ణ, కళారత్న, పద్మశ్రీ, కేంద్ర సాహిత్య అకాడమీ తదితర పురస్కారాలు అందుకున్నారు. 2005 డిసెంబరు 16న కన్నుమూశారు. కాగా ఆయన గౌరవార్థం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో 'బోయి భీమన్న సాహిత్యపీఠం' నిర్వహించబడుతోంది.

యు శ్రీనివాస్ (వర్ధంతి)



మాండొలిన్ వాద్యకారుడిగా దేశంలో పేరొందిన 'పద్మశ్రీ' ఉప్పలపు శ్రీనివాస్ 1969 ఫిబ్రవరి 28న పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించారు. 15 ఏళ్ల ప్రాయంలోనే తమిళనాడు రాష్ట్ర ఆస్థాన పదవిని అలంకరించారు. కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో ఎలక్ట్రిక్ మాండొలిన్‌ను ఉపయోగించిన తొలి సంగీతకారుడు. రాగాలకు స్వరాలకు అనుకూలంగా మాండొలిన్‌ను రూపొందించారు. కంచి కామకోటి పీఠం, శ్రీకాళహస్తి ఆలయం, మంత్రాలయ రాఘవేంద్రమఠం, పిల్లయరపట్టి ఆలయాలకు 'ఆస్థాన విద్వాన్'గా వ్యవహరించారు. 137 ఆల్బమ్స్ రూపొందించారు. సనాతన సంగీత పురస్కార్, రాజాలక్ష్మి ఫౌండేషన్ అవార్డు తదితర పురస్కారాలు అందుకున్నారు. 2014 సెప్టెంబరు 19న కన్నుమూశారు.

రైతులకు అందుబాటులో ఉండాలి

● అధికారులకు కలెక్టర్ ఆదేశాలు



అనంతపురం కలెక్టరేట్, సెప్టెంబరు18(ఆంధ్రజ్యోతి): వ్యవసాయ శాఖ, అనుబంధ రంగాల అధికారులు.. రైతులకు నిత్యం అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో వ్యవసాయ, అనుబంధ రంగాల అధికారులతో కలెక్టర్ గురువారం సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ... ఆయా శాఖల పరిధిలో అమలవుతున్న పథకాలపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు. అవసరం ఉన్న వారికి యూరియా తప్పక పంపిణీ చేయాలన్నారు. ఇందుకు సంబంధించిన నివేదికలు రోజూ అందించాలన్నారు. క్షేత్రస్థాయిలో ఆయిల్ పామ్ తోటల సాగుపై ప్రత్యేక దృష్టి పెట్టాలనీ, వీలైనంత వరకు ఒకే గ్రామంలో పంట పెట్టేలా చూడాలన్నారు. జిల్లాలో చేపల ఉత్పత్తి మరింత పెరగాలన్నారు. జిల్లాలో 58 పీఏసీఎస్‌లకు సీడ్, ఫర్టిలైజర్ లైసెన్సులు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఉమామహేశ్వరమ్మ, జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఉమాదేవి, ఏపీఎంఐపీ పీడీ రఘునాథ రెడ్డి, మార్క్‌ఫెడ్ డీఎం పెన్నేశ్వరి, ప్రకృతి వ్యవసాయం డీపీఎం లక్ష్మానాయక్, మార్కెటింగ్ ఏడీ రాఘవేంద్ర, డీసీఓ అరుణకుమారి, సెరికల్చర్ ఏడీ విజయ్‌కుమార్ పాల్గొన్నారు.

పనితీరు మెరుగుపరచుకోవాలి..

అధికారులు పనితీరు మెరుగుపరచుకుని సత్ఫలితాలు సాధించాలని కలెక్టర్ ఆనంద్ సూచించారు. కలెక్టరేట్‌లో వివిధ శాఖలకు చెందిన అధికారులతో పనితీరుపై సమీక్షించారు. తొలుత పరిశ్రమల శాఖపై చర్చించారు. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు సహకరించాలనీ, పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాలని ఆదేశించారు. భారీ పరిశ్రమల కోసం స్థల సేకరణ పనులు వేగవంతం చేయాలన్నారు. గనులు, భూగర్భజల వనరుల శాఖపై ఆరాతీశారు. ఇసుక లభ్యతపై సమీక్షించారు. కొత్త గనుల మంజూరు విషయంలో అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. సమీక్షలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

చిరుజల్లులు

అనంతపురం అర్బన్, సెప్టెంబరు18(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం చిరుజల్లులు పడ్డాయి. అనంతపురం, పుట్లూరు, యాడికి, శింగనమల, విడపనకల్లు తదితర మండలాల్లో చిరుజల్లులు పడ్డాయి. బుధవారం రాత్రి అనంతపురం, యల్లనూరులో జల్లులు కురిశాయి.

రాయదుర్గం, కుందుర్పికి కొత్త ఎంఈఓలు

అనంతపురం విద్య, సెప్టెంబరు18(ఆంధ్రజ్యోతి): జిల్లాలో రెండుమండలాలకు కొత్త ఎంఈఓలను నియమించారు. రాయదుర్గం ఎంఈఓ-1గా పని చేస్తున్న నాగమణి గత నెలలో రిటైర్డ్ అయ్యారు. కుందుర్పి మండలం ఎంఈఓ-1 శంకరన్న తన వ్యక్తిగత కారణాలతో ఆ ఉద్యోగం చేయలేనని తప్పుకున్నారు. దీంతో రాయదుర్గం ఎంఈఓ-1గా అనంతపురం న్యూటౌన్ ఉర్దూ ప్రభుత్వ ఉన్నత పాఠశాల సోషియల్ స్కూల్ అసిస్టెంట్ మహమ్మద్‌ఇర్షాద్‌ను నియమించారు. కుందుర్పి ఎంఈఓ-1గా అనంతపురం కేఎస్ఆర్ బాలికల ఉన్నతపాఠశాలలో ఇంగ్లిష్ స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న లక్ష్మీదేవిని నియమిస్తూ ఆర్జేడీ శామ్యూల్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

బ్యాంబూ 4 బెంగళూరుపై విద్యార్థుల్లో చైతన్యం

బెంగళూరు, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి) : బ్యాంబూ 4 బెంగళూరు పేరిట విద్యార్థులకు చైతన్యం కలిగించారు. హొసకోట తాలూకా అనగొండనహళ్లి పరిధిలోని ముత్సంద్ర గ్రామానికి అనుబంధంగా ఉండే దిగ్రీన్ స్కూల్ విద్యార్థులకు వెదురు ద్వారా సమాజానికి లభాలపై అవగాహన కల్పించారు. జీకేవీకే పరిధిలోని వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ ఎస్‌వి సురేష, రిజిస్ట్రార్ నారాయణస్వామి, డీన్ కుమారనాయక్, అటవీ పర్యావరణ విభాగం ప్రొఫెసర్ మహదేవమూర్తి తదితరులు పాల్గొన్నారు. వెదురు ద్వారా సమాజానికి ఎంతో ప్రయోజనం ఉందన్నారు. వెదురు కేవలం ఒక మొక్క మాత్రమే కాదని శాశ్వత అభివృద్ధి, జీవనోపాధికాను, గ్రామీణ ప్రజల ఆర్థికత, చేతివృత్తుల వారికి అపారమైన అవకాశాలు ఇస్తుందన్నారు. విద్యార్థులతో కలిసి ముఖ్యులు వెదురు కడ్డీలను నాటారు. గ్రీన్ స్కూల్ ప్రిన్సిపాల్ ఉషా అయ్యర్, బ్యాంబూ ఇండియా సొసైటీ అధ్యక్షుడు పునతి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.



జీకేవీకేలో విద్యార్థులతోపాటు పర్యావరణ నిపుణులు

విద్యానిపుణుడు దర్శన్ కృష్ణకు గురుశ్రీ పురస్కారం



కార్యక్రమంలో పాల్గొన్న విద్యాశాఖాధికారులు తదితరులు

బెంగళూరు, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): విద్యానగర్ ప్రాంతంలో బోస్టన్ ఇంటర్ నేషనల్ పబ్లిక్ స్కూల్ ద్వారా 27 ఏళ్ళుగా లక్షలాది మందికి క్రమశిక్షణతో పాటు గుణాత్మక విద్య అందించిన దర్శన్ కృష్ణకు గురుశ్రీ పురస్కారంతో సత్కరించారు. విద్యారణ్యనగర్‌లో ప్రమీలాబాయి సభాంగణంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని బుధవారం జరిపారు. వివేక చేతన చారిటబుల్ ట్రస్టు, రాఘవేంద్ర పబ్లిషింగ్ సంస్థలు మాగడిరోడ్‌తో పాటు నగరంలోని వివిధ ప్రాంతాలో విద్యాసంస్థల ముఖ్యులను గుర్తించి సత్కరించారు. విజయనగర్ ఎమ్మెల్యే ఎం. క్రిష్ణప్ప, సాహితీవేత్త జాణగెరె వెంకటరామయ్య, విద్యాశాఖాధికారి గిరిజమ్మతో పాటు వివేక చేతన చారిటబుల్ ట్రస్టు అధ్యక్షులు రవిదాస్ ఉపాధ్యాయులకు ప్రశంసాపత్రంతో పాటు ప్రత్యేకంగా సత్కరించారు.

మాలూరు రీకౌంటింగ్‌లో మంజునాథ్ గెలిస్తే...

● రాజకీయాలకు గుడ్‌బై: ఎమ్మెల్యే నంజేగౌడ



బెంగళూరు, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): కోలారు జిల్లా మాలూరు శాసనసభ ఎన్నికలకు సంబంధించి మళ్లీ ఓట్ల లెక్కింపులో ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి మంజునాథ్‌గౌడ గెలిస్తే రాజకీయాలకు గుడ్‌బై చెబుతానని ఎమ్మెల్యే నంజేగౌడ అన్నారు. గురువారం కోలార్‌లో మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యేగా 27 నెలల పాటు కొనసాగానన్నారు. హొసకోట నుంచి మంజునాథ్‌గౌడను మాలూరుకు తీసుకువచ్చి గెలిచేలా చేసింది నేనే అన్నారు. ప్రస్తుతం నన్ను టార్గెట్ చేసి నా గెలుపును ప్రశ్నిస్తూ ఎమ్మెల్యే కావాలని ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓట్ల లెక్కింపు లేదా మరోసారి ఎన్నికలు జరిగితే నేను ఓడిపోతానని ఆయన వ్యాఖ్యానించారన్నారు. హైకోర్టు తీర్పుపై సుప్రీం ధర్మాసనాన్ని ఆశ్రయిస్తానన్నారు. 2023 ఎన్నికల నాటికి రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉండేదని అధికారులు, పోలీసులు వారికే అనుకూలంగా ఉండేదన్నారు. ఓట్ల లెక్కింపు రోజున కౌంటింగ్ కేంద్రాలకు నేను వెళ్లలేదన్నారు. లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యాక మంజునాథ్‌గౌడ సూచన మేరకు వీవీ ప్యాట్‌లు సరిచూశాక లాటరీ తీసిన తర్వాత ఫలితం ప్రకటించారన్నారు. నాలుగు వారాలలో మళ్లీ లెక్కింపు జరపాలని కోర్టు ఆదేశించిందని మంజునాథ్‌గౌడ గెలుపు సాధిస్తే ఇక రాజకీయాలకు గుడ్‌బై చెబుతానన్నారు. కానీ హైకోర్టు తీర్పుపై సుప్రీంలో పిటిషన్ దాఖలు చేస్తానన్నారు.

మహిళా కమిషన్ చైర్‌పర్సన్ ఆత్మీయ పలకరింపు

రాయచూరు సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): కర్ణాటక మహిళా కమిషన్ చైర్‌పర్సన్ డాక్టర్ నాగలక్ష్మి చౌదరి జిల్లా పర్యటనలో తనదైన శైలీలో అందరిని ఆకట్టుకున్నారు. గురువారం నగరంలోని మహిళా కళాశాలలో విద్యార్థినులతో సంవాద కార్యక్రమం ముగిసిన అనంతరం శక్తినగర్‌కు వెళుతున్న ఆమె దారిలో బస్‌స్టాప్ వద్ద ఉన్న మహిళ దగ్గరికి వెళ్లి ఆత్మీయంగా పలకరించారు. ఆమె తనకి పంటి నొప్పి ఉందని కంటి సమస్యలు కూడా ఉన్నాయని ఆస్పత్రికి వెళ్లలేకపోతున్నానంటూ తన సమస్యను చెప్పుకోగా స్పందించిన ఆమె తాను వైద్యురాలినని సమస్య ఏమిటని అడిగి ఆమెను ఆస్పత్రిలో చేర్పించేందుకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి సఖీ సెంటర్‌కు వెళ్లిన నాగలక్ష్మి అక్కడున్న మహిళలతో కొద్ది సేపు మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అక్కడ దీనంగా ఉన్న హోసూరు గ్రామానికి చెందిన మహిళ సంగీతను పలకరించగా తన భర్తతో సమస్యలు ఉన్నాయని పరిష్కరించాలని విన్నవించింది. ఆమె సెల్ నెంబర్‌ను తీసుకున్న నాగలక్ష్మి త్వరలోనే పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అక్కడి నుంచి రిమ్స్ ఆస్పత్రికి చేరుకున్న ఆమె రోగులు ముఖ్యంగా మహిళలతో వ్యక్తిగతంగా సంభాశిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారికి అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. అక్కడున్న కొంతమంది మహిళలు తాము తెచ్చుకున్న రొట్టెలు తినడాన్ని చూసిన నాగలక్ష్మి తనకు కూడా ఒక రొట్టె ఇవ్వాలని వారితో ఆత్మీయంగా కరచాలనం చేసి వారి వద్ద నుంచి కొంత ఆహారాన్ని తీసుకుని తిన్నారు.



ఆస్పత్రిలో మహిళను వివరాలు అడిగి తెలుసుకుంటున్న నాగలక్ష్మి చౌదరి

గుత్తి డిపో అభివృద్ధికి రూ.4 కోట్లు

స్త్రీ శక్తి పథకం అత్యద్భుత విజయం

1,500 కొత్త బస్సులు కొనుగోలు చేస్తాం

రెండు నెలల్లో 1,050 ఎలక్ట్రిక్ బస్సులు

ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు

గుంతకల్లు/గుత్తి/ఉరవకొండ, సెప్టెంబరు18(ఆంధ్రజ్యోతి): గుత్తి బస్టాండు, డిపో అభివృద్ధికి రూ.4 కోట్లు మంజూరు చేస్తామని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. గుత్తి, గుంతకల్లు, ఉరవకొండ ఆర్టీసీ బస్టాండ్‌లు, డిపోలను ఆయన గురువారం సందర్శించారు. ఆర్టీసీ రాయలసీమ జోన్ చైర్మన్ పూల నాగరాజు, కడప జోన్ ఈడీ చంద్రశేఖర్, ఈడీఈ చంగలరెడ్డి, డీపీటీఓ శ్రీలక్ష్మి, డీఎం గంగాధర్ తదితరులు ఆయనకు ఆహ్వానం పలికారు. గుంతకల్లు, ఉరవకొండలో కార్మికుల సమావేశం నిర్వహించారు. బస్సుల్లో ప్రయాణించే మహిళలతో మాట్లాడారు. స్త్రీ శక్తి పథకం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఉచిత బస్సు పథకం విజయవంతం వెనుక ఆర్టీసీ కార్మికుల శ్రమ ఉందని అన్నారు. కార్మికులు జీరో బ్రేక్ డౌన్ రికార్డు సాధించాలని సూచించారు. పెరిగిన ఆర్టీసీ ఆక్యుపెన్సీకి తగినట్లుగా కొత్త బస్సు సర్వీసులను ప్రారంభిస్తామని అన్నారు. సీఎం ఆదేశాల మేరకు మరో 1,500 బస్సులను కొనేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎలక్ట్రిక్ బస్సులు 1,050 మంజూరయ్యాయని, మరో రెండు నెలల్లో అందుబాటులోకి వస్తాయని తెలిపారు. తెలంగాణ, కర్ణాటకలో ఉచిత బస్సు పథకాలు ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయని, అక్కడి వైఫల్యాలను ఏపీలో అధిగమిస్తూ సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని అన్నారు. రోజుకు 40 లక్షల మంది ఆర్టీసీ బస్సులలో ప్రయాణిస్తున్నారని, వీరిలో 25 లక్షల మంది మహిళలు, యువతులు, బాలికలే ఉన్నారని అన్నారు.



గుత్తి ఆర్టీసీ బస్టాండులో సమస్యలు తెలుసుకుంటున్న ఎండీ ద్వారకా తిరుమలరావు

హక్కుల సాధనకు ఆశాలు పోరాడాలి

● మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్

అనంతపురం టౌన్, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): సమస్యల పరిష్కారానికి, హక్కుల సాధనకు ఆశావర్కర్లు సమైక్యంగా పోరాడాలని మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్ పేర్కొన్నారు. సీఐటీయూ అనుబంధ ఆశావర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో గురువారం స్థానిక గణేనాయక్ భవన్‌లో నిర్వహించిన ఆ యూనియన్ జిల్లా మహాసభలకు గేయానంద్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకు అనుకూల విధానాలను అమలు చేస్తూ కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయన్నారు. హక్కుల సాధన కోసం ఐక్య పోరాటాలే మార్గమన్నారు. ఏపీ ఆశా వర్కర్ల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనలక్ష్మి మాట్లాడుతూ... ఆశావర్కర్లకు కనీస వేతనాలు అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. హెల్త్ ఇన్సూరెన్స్, వేతనంతో కూడిన మెటర్నిటీ సెలవులు అమలు చేయడంతోపాటు వయోపరిమితిని 62 సంవత్సరాలకు పెంచాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్రకుమార్, ఉపాధ్యక్షుడు మన్నీల రామాంజనేయులు పాల్గొన్నారు.

● మహాసభల్లో జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. యూనియన్ జిల్లా అధ్యక్షురాలిగా మాలతి, ప్రధాన కార్యదర్శిగా నాగమణి, కోశాధికారిగా భారతి, ఉపాధ్యక్షులుగా సుజాత, ప్రమీల, వరలక్ష్మి, భాగ్యమ్మ, పద్మావతిని ఎన్నుకున్నారు.



మాట్లాడుతున్న డాక్టర్ గేయానంద్

మేదర కులస్థులను ఆదుకోవాలి

● సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగరాజు

అనంతపురం టౌన్, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి) : మేదర కులస్థులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని ఆ కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీఎం నాగరాజు డిమాండ్ చేశారు. ప్రపంచ వెదురు దినోత్సవాన్ని గురువారం జిల్లా కేంద్రంలోని సంఘం కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి నాగరాజు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. మేదర కులస్థులు వెదురుబొంగులు కొని గంపలు, చాటలు, తడికెలు, విసనకర్రలు, జల్లెడలు, పురిటి ఉయ్యాలలు తయారుచేసి ఊరూరా తిరిగి అమ్ముకుంటూ అర్ధసంచార జీవనం గడుపుతున్నారన్నారు. మారుతున్న కాలానుగుణంగా ప్రజలంతా ప్లాస్టిక్ పరికరాలవైపు మళ్లడంతో బొంగులతో చేసిన పరికరాలను విక్రయించుకోలేక ఇబ్బంది పడుతున్నట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా మూడు రాష్ట్రాలు మినహా మిగిలిన రాష్ట్రాలన్నీ మేదర కులస్థులను ఎస్టీ జాబితాలోకి చేర్చాయన్నారు. ఏపీలోనూ మేదర కులస్థులను ఎస్టీ జాబితాలోకి చేర్చాలని డిమాండ్ చేశారు. అనంతరం పలువురు మేదర వృత్తిదారులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మేదర సంఘం జిల్లా అధ్యక్షుడు రామచంద్ర, గౌరవాధ్యక్షుడు ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి మురళీకృష్ణ, మహేష్, మధు, కులపెద్దలు పాల్గొన్నారు.

నేటి నుంచి రంగోలిమెట్రో సెంటర్‌లో కెనరా ఉత్సవ్

బెంగళూరు, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): కెనరా బ్యాంకు సీఎస్ఆర్‌లో భాగంగా ప్రాంతీయ కళాకారులను ప్రోత్సహించేలా కెనరా ఉత్సవ్ పేరిట పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎంజీరోడ్‌లోని రంగోలి మెట్రో కేంద్రంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కుండల తయారీ, స్కెచింగ్, ఉచితంగా మెహందీ, టాటూ స్టాల్స్‌తో పాటు పలు చేతివృత్తుల స్టాల్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మూడు రోజుల పాటు జరిగే ఉత్సవ్‌లో ఆసక్తి కలిగిన వారంతా భాగస్వామ్యులు కావచ్చునన్నారు. మహిళా స్వయం సహాయక సంఘాలు, ప్రాంతీయ కళాకారులను ప్రోత్సహించేందుకు కెనరా ఉత్సవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఆరోగ్య సేవల్లో అపోలో మైలురాయి

బెంగళూరు, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): ఆరోగ్యరంగ సేవలలో అపోలో సంస్థ 42 ఏళ్లు పూర్తి చేసుకుందని తనదైన మైలురాయిని అందుకుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంతవరకు 51 లక్షలకుపైగా సర్జరీలు, 27వేల ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్స్, 22వేలకుపైగా రోబోటిక్ సర్జరీలు చేసుకుందన్నారు. నాలుగు దశాబ్దాలలో 11లక్షలమందికిపైగా ప్రొఫెషనల్స్‌గా రాణించేలా తర్ఫీదు ఇచ్చిందని ఆసుపత్రి గ్రూప్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సీ రెడ్డి పేర్కొన్నారు. 4 కోట్లమంది అపోలో 24/7 డిజిటల్ హెల్త్ సేవలు పొందుతున్నారన్నారు. అపోలో దేశవ్యాప్తంగా 19వేల ప్రాంతాలకుపైగా సేవలందిస్తోందన్నారు. ఆసుపత్రులకే పరిమితం కాకుండా టెలి కన్సల్టేషన్ సేవలు, డయాగ్నస్టిక్స్, ఫార్మసీ సర్వీసులు కూడా కొనసాగుతున్నాయన్నారు.

రూ.1.2 కోట్లతో లయన్స్‌క్లబ్ సీఎస్ఆర్ సేవలు

బెంగళూరు, సెప్టెంబరు18(ఆంధ్రజ్యోతి): సమాజసేవలో తనదైన గుర్తింపు పొందిన లయన్స్‌క్లబ్ తన సీఎస్ఆర్ సేవలను విస్తృతం చేస్తోంది. లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 317ఎఫ్ ద్వారా రూ.1.2కోట్ల సామాజిక సేవలు అందించినట్టు డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ అకాశ్ ఏ సువర్ణ ప్రకటనలో తెలిపారు. నగరంలోని ట్రినిటి మెట్రో స్టేషన్‌లో బాలింతలకోసం బేబి ఫీడింగ్‌రూం, సీనియర్ వృద్ధురాళ్లకోసం విశ్రాంతి గదులు, మరో రెండు మెట్రో స్టేషన్లలో కూడా నిర్మించినట్టు తెలిపారు. క్లాత్‌బ్యాగ్ వెండింగ్ మిషన్స్ రూ.1.2 లక్షల విలువైనవి సమకూర్చినట్టు తెలిపారు. 20మందికి ల్యాప్‌టాప్‌లు, ఇంకా స్కాలర్‌షిప్‌లు ఇచ్చినట్టు పేర్కొన్నారు. కేసీ జనరల్ ఆసుపత్రిలో ఏడాది పొడవునా రోగులకోసం వీలుగా ఆహారం సమకూర్చదలిచినట్టు పేర్కొన్నారు. లయన్ రాజు చంద్రశేఖర్, లయన్ విజయకుమార్ ఇతర సభ్యులు, దాతలు సహకారం అందించారన్నారు.

నేటి నుంచి హైడ్రోజన్ ఇంధనంపై సదస్సు

దొమ్మసంద్ర, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ) బెంగళూరు, ది కంబషన్ ఇన్‌స్టిట్యూట్ - ఇండియన్ సెక్షన్, అలయెన్స్ యూనివర్సిటీ బెంగళూరు సంయుక్త ఆధ్వర్యంలో హైడ్రోజన్ ఇంధనం సాంకేతికత, భవిష్యత్తు కార్యాచరణ అనే అంశంపై 19, 20 తేదీలలో జాతీయ సదస్సు జరగనుంది. సదస్సు వివరాలను అలయెన్స్ యూనివర్సిటీ నిర్వాహకులు గురువారం మీడియా సమావేశంలో తెలిపారు. సదస్సులో ఆయా రంగాల నిపుణులు, అకడమిక్ పరిశోధకులు, విద్యార్థులు పాల్గొని హైడ్రోజన్‌ను శుద్ధ ఇంధనం ద్వారా రూపాంతరం చెందే ప్రక్రియను పరిశీలిస్తారన్నారు. ప్రత్యేకించి ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్, గ్యాస్ టర్బైన్స్, ప్రొపల్షన్ వ్యవస్థల వాడకం, హైడ్రోజన్ అమరిక, ప్రోటోకాల్‌తోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లర్నింగ్ అంశాలపై చర్చాగోష్టి ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ముఖ్యఅతిథిగా ఇస్రో అధ్యక్షులు డాక్టర్ వీ నారాయణన్, గౌరవఅతిథిగా సీఎస్ఐఆర్ సీనియర్ డైరెక్టర్ ఎన్ కలైసెల్వి పాల్గొంటారన్నారు. సీఐఎస్ అధ్యక్షులు డాక్టర్ విజయ్‌కుమార్ సరస్వత్ ప్రధాన ప్రసంగం చేస్తారన్నారు.

సీనియర్ న్యాయవాదుల సలహాలు పాటించాలి

సిరుగుప్ప, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): జూనియర్ న్యాయవాదులు సీనియర్ న్యాయవాదుల సలహాలను పాటించాలని బళ్లారి జిల్లా సివిల్ కోర్టు న్యాయవాది కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. సిరుగుప్ప పట్టణంలో న్యాయవాదుల సంఘం తాలుకా పరిపాలన ఆధ్వర్యంలో జూనియర్ న్యాయవాదులకు శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కోటేశ్వరరావు ప్రారంభించి మాట్లాడారు. నేటి రోజుల్లో సెక్షన్ల మార్పిడి జరుగుతున్నాయన్నారు. వాటన్నింటినీ జూనియర్ న్యాయవాదులు పరిగణలోకి తీసుకుని కోర్టులో చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. చట్టంపై అవగాహనలు అత్యవసరమన్నారు. శిక్షణ శిబిరంలో సీనియర్ న్యాయవాదుల సలహాలను తీసుకుని న్యాయం కోసం పోరాడాలని సూచించారు. కార్యక్రమంలో సివిల్ కోర్టు న్యాయాధికారి అశోక్, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఉప్పర వెంకోబ, న్యాయవాదులు మల్లి గౌడ, గంగరాం సింగ్ పాల్గొన్నారు.

క్రీడలతో మానసికోల్లాసం



క్రికెట్ ఆడి, పోటీలను ప్రారంభిస్తున్న నగరసభ అధ్యక్షురాలు రేణుకమ్మ

సిరుగుప్ప, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): పౌర కార్మికులు క్రీడల్లో పాల్గొనడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గించుకోవచ్చని నగరసభ అధ్యక్షురాలు రేణుకమ్మ అన్నారు. సిరుగుప్ప పట్టణం హైస్కూలు గ్రౌండ్‌లో నగరసభ విభజన క్రీడా శాఖ ఆధ్వర్యంలో పౌర కార్మికులకు క్రీడా పోటీలు నిర్వహించారు. ఆమె క్రికెట్ బ్యాటింగ్ చేయడం ద్వారా పోటీలను ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ క్రీడల వల్ల మానసిక ఉల్లాసం, ఉత్సాహం కలుగుతాయన్నారు. కార్యక్రమంలో నగరసభ కమిషనర్ గంగాధర, ఉపాధ్యక్షురాలు యశోద, పౌర కార్మికులు పంపాపతి, శంకరగౌడ, సమన్వయ అధికారి అమరేష్, శానిటరీ ఇన్‌స్పెక్టర్, పౌర కార్మికులు పాల్గొన్నారు.

రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌కు మూడు అదనపు స్టాపింగ్‌లు

గుంతకల్లు, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): రైల్వే డివిజన్‌లో గుంతకల్లు మీదుగా వెళ్లే రాయలసీమ ఎక్స్‌ప్రెస్ (12793) రైలుకు ఈ నెల 20 నుంచి మూడు రైల్వే స్టేషన్లలో స్టాపింగ్ కల్పించినట్లు రైల్వే అధికారులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ రై లును సేడం, నవాండి, తాండూ రు స్టేషన్లలో ప్రయోగాత్మకంగా ఒక నిమిషం ఆపనున్నట్లు తెలిపారు. దీని తిరుగు ప్రయాణపు రైలు (12794)కు ఇదివరకే ఈ స్టేషన్లలో స్టాపింగ్‌ను కల్పించినట్లు వెల్లడించారు.



తుంగభద్ర నీటి మట్టం : 1633 అడుగులు

	ప్రస్తుతం	గత ఏడాది
నీటి మట్టం (అడుగులు)	1626.06	1632.00
ఇన్‌ఫ్లో (క్యూసెక్కులు)	10,539	11,556
ఔట్ ఫ్లో (క్యూసెక్కులు)	10,238	10,136
నీటి నిల్వ (టీఎంసీలు)	80.00	101.77

నవ బృందావనానికి ప్రత్యేక పూజలు



కంప్లి, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): ఆనెగొంది తుంగభద్ర నదీ తీరాన వెలసిన నవ బృందావనంలో గురువారం జగద్గురువు శ్రీమద్వారాచ్య బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రాలయ రాఘవేంద్రస్వామి అధిపతి సుబుదేంద్రతీర్థ స్వాములు ఆధ్వర్యంలో నవ బృందావనం పూర్వ గురువుల మూల బృందావనానికి ప్రత్యేక పూజలు చేపట్టారు. నిర్మల్య అభిషేకం, మ హా పంచామృతాభిషేకం, ప్రత్యేక పుష్పాలంకరణ, వస్త్రాలంకరణ, హస్తసమర్పణ నిర్వహించారు. మంత్రాలయ మఠానికి చెందిన పండితుడు సునాది హనుమేష్, రాఘవేంద్ర ఆచార్య, ప్రహల్లాదాచార్య, లక్ష్మీకాంత్ ఆచార్య, సంజీవ, కులకర్ణి, ఇడుపనూరు, ఆనెగొంది, శ్రీమఠం, శ్రీనివాస్ ఆచారి, అర్చకులు నరసింహాచారి, వాదిరాజ దేశాయ్ గోటగి, అరవిందాచారి, శ్రీపాదరాజమఠం మేనేజర్ విజయ్ దేశాయ్, సుమంత్ పాల్గొన్నారు.

రాఘవేంద్ర కంప్యూటర్స్‌కు శిక్షా రత్న అవార్డు



అవార్డు అందుకుంటున్న కిరణ్ కుమార్

బళ్లారి సిటీ, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): బెంగళూరులోని ప్రతిష్ఠాత్మక ఎసిఎల్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ హొసపేటలోని రైట్ వే సొల్యూషన్స్ రాఘవేంద్ర కంప్యూటర్ ఇన్‌స్టిట్యూట్‌కు భారతీయ శిక్షా రత్న' అవార్డు లభించింది. సంస్థ 20 సంవత్సరాల సేవను అభినందిస్తూ ఉత్తర కర్ణాటకాలోని ఉత్తమ కంప్యూటర్ విద్యాసంస్థ అవార్డును సెప్టెంబరు 12న బెంగళూరులోని అంబేడ్కర్ భవన్‌లో ప్రదానం చేశారు. అవార్డును అందుకున్న కె.కిరణ్ కుమార్ ప్రతి సంవత్సరం 30 మంది విద్యార్థులకు ఉచిత కంప్యూటర్ శిక్షణను అందిస్తున్నారు. ఉద్యోగాల కోసం మేళాలు అనేక సమాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో కంపెనీ హెడ్ జాకీర్, న్యాయమూర్తి జస్టిస్ సంతోష్ హెగ్డే, సినీ నటుడు చేతర్ కుమార్ పాల్గొన్నారు.

జొన్న సాగులో రైతులు బిజీ



కగ్గల్లు వద్ద జొన్న విత్తనాలు వేస్తున్న మహిళలు

బళ్లారిరూరల్, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): తాలుకాలోని పీడీహళ్లి, పై కగ్గల్లు, రూపనగుడి, చాగనూరు తదితర ప్రాంతాల్లో వర్షాలు పుష్కలంగా రావడంతో జొన్న సాగులో రైతులు బిజీ అయ్యారు. కొన్ని సంవత్సరాలుగా ఈ సంవత్సరం వర్షపాతం ఎక్కువగా నమోదు కావడంతో జొన్న సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారు.

లారీల ఢీ.. క్లీనర్‌కు గాయాలు



ఢీకొన్న లారీలు

బళ్లారిరూరల్, సెప్టెంబరు18(ఆంధ్రజ్యోతి): ఒక లారీని మరో లారీ ఓవర్‌టేక్ చేయబోయి ఒకదానికొకటి ఢీకొన్నాయి. ప్రమాదంలో క్లీనర్‌కు గాయాలయ్యాయి. బళ్లారి రూరల్ పీడీ హళ్లి పోలీస్ స్టేషన్ పరిధి గోడేహాళ్ సమీపంలో లక్ష్మీబారి వద్ద బళ్లారి వైపు నుంచి ఆంధ్రా వైపు రెండు లారీలు వేగంగా వెళుతూ ఓవర్‌టేక్ చేసే సమయంలో క్రాస్ వద్ద లారీని మరో లారీ ఢీకొంది. గాయపడిన క్లీనర్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పీడీ హళ్లి పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు.

నిరంతర కృషితోనే గెలుపు సాధ్యం

● ఉద్యోగ విరమణ చేసిన కలెక్టర్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా

బళ్లారి సిటీ, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): నిరంతర కృషితో మనం గెలవగలమని ఉద్యోగ విరమణ చేసిన కలెక్టర్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా అన్నారు. కలెక్టర్ పదవి అంత తేలికైన పని కాదని, ప్రతిరోజు అనేక సవాళ్లను ఎదుర్కోవల్సి ఉంటుందన్నారు. బుధవారం సాయంత్రం నగరంలోని వాల్మీకి భవన్‌లో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో పదవీ విరమణ చేస్తున్న కలెక్టర్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, నూతన కలెక్టర్ నాగేంద్ర ప్రసాద్‌లకు స్వాగత సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రెండేళ్ల క్రితం జిల్లాకు వచ్చినప్పుడు 108 సవాళ్లను ఎదర్కొన్నానన్నారు. సామర్థ్యం మేరకు అన్నింటిని అధిగమించినట్లు తెలిపారు. జిల్లాలో జరిగిన లోక్‌సభ ఎన్నికలు కొత్త అనుభవాన్ని ఇచ్చాయని తెలిపారు. జిల్లాయంత్రాంగంలోని అధికారులు, సిబ్బంది సహాయ సహకారంతో జిల్లా అభివృద్ధికి కృషి చేశానన్నారు. కొన్ని సందర్భాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకునే సమయంలో కొంత గందరగోళానికి గురవుతామని, అవన్నీ నిర్వహించడం అంత తేలికైన పని కాదని అభిప్రాయపడ్డారు. నూతన కలెక్టర్ నాగేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ బళ్లారి జిల్లా పరిపాలనకు ప్రసిద్ధి చెందిందని, ఇది అనేక సవాళ్లతో కూడిన జిల్లా అని, అభివృద్ధి పనులు కొనసాగుతాయని అన్నారు. అధికారులు కూడా సహకరించాలన్నారు. జిల్లా ఎస్పీ శోభారాణి మాట్లాడుతూ ప్రశాంత్ కుమార్ మిశ్రాతో తనకున్న బంధానికి, జిల్లాకలెక్టర్‌గా ఉన్న సమయంలో ఆయనతో పాటు నిర్వహించిన విధులకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా పంచాయతీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మహ్మద్ హారీస్ మాట్లాడుతూ ప్రశాంత్‌కుమార్ మిశ్రా నుంచి అనేక కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం లభించందని అన్నారు. ఆయన క్రమ శిక్షణ కలిగిన సైనికుడని అన్నారు. కార్యక్రమంలో పదవీ విరమణ చేస్తున్న కలెక్టర్ ప్రశాంత్‌కుమార్ మిశ్రాకు జిల్లా యంత్రాంగం వీడ్కోలు పలికింది. అనంతరం నూతన కలెక్టర్ నాగేంద్ర ప్రసాద్‌కు స్వాగతం పలికారు. కార్యక్రమంలో బళ్లారి జోన్ డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ బసవరాజ్, అదనపు కలెక్టర్ మహ్మద్ జుబేర్, అసిస్టెంట్ కమిషనర్ ప్రమోద్, వివిధ జిల్లా స్థాయి అధికారులు, సిబ్బంది, తహసీల్దార్లు పాల్గొన్నారు.





కలెక్టర్ ప్రశాంత్ కుమార్ దంపతులను సన్మానిస్తున్న ఉద్యోగులు

గ్రామాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వండి

● జడ్పీ సీఈఓ మహమ్మద్ హారీస్
● చెత్త సేకరణకు క్యూఆర్ కోడ్
● బళ్లారిలో కొత్త ప్రయోగం

బళ్లారి సిటీ, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో పరిశుభ్రతను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి ప్రాథమిక కర్తవ్యమని జిల్లాపంచాయతీ సీఈఓ మహమ్మద్ హారీస్ అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అక్టోబర్ 2 వరకు జిల్లాలోని అన్ని గ్రామాల్లో జరగనున్న స్వచ్ఛతా ప్రచార కార్యక్రమాన్ని గురువారం గ్రామీణ తాగునీరు, పారిశుధ్యశాఖ, జిల్లాపంచాయతీ, తాలూకా పంచాయతీ, గ్రామ పంచాయతీలు కప్పగల్లు,మోకా భాగస్వామ్యంతో గ్రామాల్లో డ్రైనేజీలు శుభ్రం చేయడం ద్వారా ఆయన ప్రారంభించి మాట్లాడారు. వ్యక్తిగత పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణ, నీటివనరుల చుట్టూ పరిశుభ్రత పాటించడం వంటి అంశాలపై వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ప్రజలు కూడా చేతులు కలపాలని ఆయన కోరారు. జిల్లా పంచాయతీ డిప్యూటీ సెక్రటరీ శశికాంత్ శివపురే మాట్లాడుతూ ప్రజలు పరిశుభ్రతపై అవగాహన కలిగి ఉండాలని, దీని వల్ల ఎటువంటి వ్యాధులు లేదా ఇన్‌ఫెషన్లు వ్యాప్తి చెందకుండా నిరోధించవచ్చన్నారు.

చెత్త సేకరణకు క్యూఆర్ కోడ్

గ్రామీణ ప్రాంతాల్లో ఘన వ్యర్థాల నిర్వహణకు పర్యవేక్షించడానికి ఇంటి స్థాయిలో చెత్తను సేకరించి జిల్లాస్థాయిలో ధృవీకరించడానికి మోకా, కప్పగల్లు గ్రామ పంచాయతీలలో పైలట్ ప్రాతిపదికన చెత్త క్యూఆర్ కోడ్ యాప్‌ను ప్రారంభించారు. జిల్లాపరిషత్ వ్యర్థాలను పారవేసేందుకు కోడ్‌ను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఒక ప్రణాళికను రూపొందించారు. దీనిని మోకా, కప్పగల్లు గ్రామాల్లో పైలట్ ప్రాతిపదికన అమలు చేశారు. క్యూఆర్ కోడ్‌ను ప్రతిరోజు స్కాన్‌చేసినప్పుడు వార్డుల వారీగా వాహనాలు, సిబ్బంది పనితీరును తనిఖీ చేయడానికి సౌకర్యంగా ఉంటుంది. గ్రామ పంచాయతీల్లో పైలట్ దశ విజయవంతమైతే జిల్లాలోని అన్ని పంచాయతీల్లో అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని సీఈఓ అన్నారు. ఇదే సమయంలో చెత్త క్యూఆర్ కోడ్ యాప్ శుభ్రత పనుల గురించి సమాచార పోస్టర్లను విడుదల చేశారు. బళ్లారి తాలూకా పంచాయతీ ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీధర్ బారికర్, పంచాయతీ అభివృద్ధి అధికారులు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.



పోస్టర్లను ఆవిష్కరిస్తున్న పంచాయతీ సీఈఓ మహమ్మద్ హారీస్

సహకార సంఘాల సదుపాయాలు వినియోగించుకోండి

కంప్లి, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): గ్రామీణ విభాగాల్లో ఉన్న ప్రాథమిక కృషిపత్తిన సహకార సంఘాల సదుపాయాలు వినియోగించుకోవాలని బీడీసీసీ బ్యాంకు జిల్లా సభ్యుడు మూకయ్యస్వామి కోరారు. గురువారం సన్నాపురం (నారాయణస్వామి క్యాంపు) ప్రాథమిక కృషిపత్తిన సహకార సంఘం ఏర్పాటు చేసిన ఏడవ మహాజనసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీడీసీసీ ద్వారా సహకార సంఘాలకు అన్ని సదుపాయాలు కల్పించామన్నారు. సహకార సంఘాల్లో ఖాతాదారులే దేవుళ్లు అన్నారు. తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లిస్తే సహకార సంఘాలు అభివృద్ధి చెందుతాయన్నారు. తమకు గుర్తింపు వస్తుందన్నారు. రైతులకు వ్యవసాయ రుణాలు, శ్రీశక్తి మహిళా గ్రూపులకు సదుపాయాలు, చిన్న వ్యాపారులకు రుణాలు పొంది ఆర్థికంగా మెరుగుపడాలని సూచించారు. సహకార సంఘంలో 1230 మంది సభ్యులు ఉన్నారని, కేసీసీ రుణాల కింద 267 మందికి రూ.25.86 లక్షలు రుణాలు ఇచ్చారన్నారు. అలాగే ఐపీసెట్ రుణాల కింద రూ.285.23 లక్షల రుణాలు రైతులకు ఇచ్చారన్నారు. ఆరుగురు రైతులకు రూ.26.64 లక్షలు అందించామన్నారు. ముమ్మందు ఈ సహకార సంఘం కార్యాలయం ప్రాంగణంలోనే ఒక గోడ ఏర్పాటు చేసి రైతులకు అనుగుణంగా ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు కే వెంకట రామరాజు ఉపాధ్యక్షులు డి హనుమయ్య, కార్యదర్శి శివకుమార్, యంకప్ప, వీరేశప్ప, చొక్కారావు, వెంకటేష్, షమీబీ సాబ్, వీరేష్‌గౌడ్, చెన్నవీర, రేణుకమ్మ, ఈశ్వరి, చెన్నప్ప గ్రామ పంచాయతీ అధ్యక్షుడు రమణయ్య, సిబ్బంది పాల్గొన్నారు.



మాట్లాడుతున్న బీడీసీసీ బ్యాంకు సభ్యుడు మూకయ్యస్వామి

బిమ్స్‌కు వైద్య పరికరాల వితరణ



బిమ్స్‌కు వైద్య పరికరాలను అందజేస్తున్న ఎన్ఎండీసీ సభ్యులు

బళ్లారి సిటీ/గాంధీనగర్, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ఎన్ఎండీసీ) తన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(సీఎస్ఆర్) కింద బళ్లారి మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ (బిఎంసీఆర్‌సీ-బిమ్స్)కి మొత్తం రూ.8.33కోట్ల విలువైన వైద్య పరికరాలను వితరణ చేసింది. ఆస్పత్రి ఐసీయూకు వెంటిలేటర్లు, నవజాత శిశువులకు సర్క్యూట్లు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులను తగ్గించడానికి బబుల్ సీపీఏపీ, పీడియాట్రిక్ బైపీఏపీ పరికరాలు, ఆక్సిజన్ అందించడానికి అధిక ప్రవాహ నాసికా కాన్యులాస్ అందించారు. అదనంగా శస్త్ర చికిత్స వ్యవస్థను అప్‌గ్రేడ్ చేశారు. హెచ్‌డీ ల్యాప్రోస్కోపిక్, ఈఆర్‌సీపీ స్కోప్‌లు, శస్త్ర చికిత్స కోసం ఉపయోగించే లేజర్ వ్యవస్థలు అందజేశారు. కొత్త సర్జికల్ టేబుళ్లు మెరుగైన ఎల్ఈడీ లైట్లు అందించారు. ఆపరేటింగ్ గదిని మరింత బలోపేతం చేసిందని సంస్థ పేర్కొంది. విమ్స్ డైరెక్టర్ గంగాధరగౌడ మాట్లాడుతూ మరిన్ని వైద్య పరికరాలు ఎక్కువ మంది రోగులకు చికిత్స చేయడంలో సహాయపడతాయన్నారు. దీన్ని అందించడంలో ఎన్ఎండీసీ కృషి అభినందనీయమని అన్నారు. బళ్లారి మెడికల్ కాలేజీకి సహాయం అందించడం మా బాధ్యత అని. అభివృద్ధి అత్యంత వెనుకబడిన ప్రాంతాలకు కూడా చేరాలని వీటిని అందజేసినట్లు సీఎండీ అమితవ ముఖర్జీ అన్నారు.



1007 రోజులుగా నిరసన తెలుపుతున్న రైతులు

న్యాయం చేసే వరకు నిరసనలు ఆగవు

కంప్లి, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): జిల్లా పరిధిలోని కుడితిని పట్టణ ప్రాంతంలో పరిశ్రమలకు భూములు పోగొట్టుకున్న తమకు న్యాయం లభించే వరకు ఈ పోరాటం ఆగవని రైతులు హెచ్చరించారు. 1007 రోజులకు పైగా న్యాయపోరాటం కోసం కుడితిని వద్ద నిరసన చేపడుతున్నా ఇంతవరకు తమపై ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ దృష్టి సాధించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బసవరాజు, సుత్తిబాబు, జంగ్లిసాబ్, తిప్పేస్వామి, సంపత్, శివశంకర్ మాట్లాడుతూ కుడితినితో పాటు హరిగిణదోణి, జానేకుంట, ఎర్రంగళి, కొళగల్లు, సిద్దమ్మన హళ్లి, వేణివీరాపురం గ్రామాల రైతులు లక్ష్మీ మిట్టల్, ఎల్ఎండీసీ బ్రాహ్మణి పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని భూములు తక్కువరేట్లకు కొనుగోలు చేసి పదేళ్లకు పైగా అవుతున్నా ఇంతవరకు తమకు న్యాయం చేకూర్చలేదన్నారు. పిల్లలకు ఉద్యోగాలు కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశ్రమలు కూడా ఏర్పాటు చేయలేదన్నారు. తమ భూములు వెనక్కు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇది గాక కుడితిని వద్ద నూతనంగా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు కూడా అధికారులు, ప్రజా ప్రతినిధులు సిద్ధమయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. అది ఎంతమాత్రం తగదన్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే, ఎంపీ ఉన్నా రైతులకు న్యాయం చేకూర్చడంలో విఫలమవుతున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. ఇప్పటికైనా ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చి పరిశ్రమలకు భూములు పోగొట్టుకున్న రైతులకు న్యాయం చేయాలని కోరారు.

గణతిపట్టిలో దేవదాసీలను చేర్చండి



యువజన అధికారికి వినతిపత్రం ఇస్తున్న దేవదాసీ సంఘం నాయకులు

తోరణగల్లు, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): గణతిపట్టిలో దేవదాసీలను చేర్చాలని దేవదాసి మహిళ విమోచన సంఘం శిశు అభివృద్ధి యువజన అధికారికి మనవిపత్రం అందజేశారు. కర్ణాటక రాష్ట్ర దేవదాసి మహిళా విమోచన సంఘం తోరణగల్లు సంఘం వారు గణతిపట్టిలో చేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేవదాసి మహిళా కుటుంబాల వివరాలను తిరిగి సేకరిస్తూ ఇంతకుముందు పట్టికలో చేరని మహిళలను చేర్చుకుని వారికి అందవలసిన అన్ని సౌకర్యాలను అందించాలన్నారు. సండూరు తాలుకా శిశు అభివృద్ధి అధికారి నాగరాజు ద్వారా ముఖ్యమంత్రికి ఇతర ఉన్నతాధికారులకు వినతిపత్రం పంపారు. కార్యక్రమంలో దేవదాసీ విమోచన సంఘం పదాధికారులు స్వామి, వీరేష్, మారెమ్మ, లక్ష్మమ్మ, హనుమక్క, యల్లమ్మ, దుర్గమ్మ, కరిబసమ్మ, ప్రియాంక పాల్గొన్నారు.

ఘనంగా విశ్వకర్మ జయంతి



ప్రముఖులను సన్మానిస్తున్న నాయకులు

బళ్లారిరూరల్, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): నగరంలోని నెహ్రూ కాలనీ మాజీ మంత్రి నాగేంద్ర నివాసంలో విశ్వకర్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. నాగేంద్ర నివాసంలో విశ్వకర్మ మహిళా అధ్యక్షులు త్రివేణి శ్రీధర్, రాష్ట్ర అధ్యక్షులు కప్పగల్లు చంద్రశేఖర్ ఆచారి, వీరేష్, శిల్పలను ఘనంగా సత్కరించారు. బళ్లారి జిల్లా గ్యారెంటీల అమలు అధ్యక్షుడు కే చిదానందప్ప, పి జగన్, కాంగ్రెస్ నాయకులు కొలగల్లు యర్రిస్వామి, ఎర్రగుడి మల్లయ్య, నాగలకేరి గోవిందు, శ్రీనాథ్, సంగనకల్లు విజయ్ కుమార్, రూపనగుడి రామాంజిని, చాగనూరు రామకృష్ణ, నరేంద్ర, మల్లీశ్వరి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఐదనాళర్‌దొడ్డికి దారి కరువు

● 30మంది విద్యార్థులకు 6 కి.మీ. కాలి నడకే..
● మాటలకే పరిమితమైన నాయకుల హామీలు



నీటి ప్రవాహంలో నడుచుకుంటూ వెళ్తున్న విద్యార్థులు

రాయచూరు సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని లింగసుగూరు తాలూకా గుంతగోళ గ్రామానికి సమీపంలోని ఐదనాళర్‌దొడ్డి గ్రామానికి ఇప్పటికి దారి లేకపోవడం విశేషం. 25-30 కుటుంబాలు నివసిస్తున్న గ్రామంలో 100 నుంచి 150 మంది ప్రజలు జీవనం సాగిస్తున్నారు. అందులో 30 మందికి పైగా విద్యార్థులున్నారు. వీరంతా ప్రతి రోజూ 6 కి.మీ దూరంలోని గుంతగోళ గ్రామానికి కాలినడకన వెళ్లాల్సిందే. ఏళ్ల తరబడి తమ గ్రామాన్ని సందర్శిస్తున్న వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు ప్రతిసారి ఎన్నికల సందర్భంగా రోడ్డు వేస్తామని హామీ ఇవ్వడం తప్పా ఇప్పటి వరకు ఏ ఒక్క నాయకుడు ఆచరణలో పెట్టలేదని గ్రామస్థులు మండిపడుతున్నారు. వర్షం వచ్చిందంటే విద్యార్థులకు ఆ రోజు బడికి సెలవే. గ్రామం నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఎవరికైన రోగం వచ్చిందంటే కుటుంబ సభ్యులు లేదా బంధువులు వారిని భుజాలపై మోసుకుని ఆస్పత్రికి వెళ్లాల్సిందే. ఇక గర్భిణుల పరిస్థితి చెప్పనలవి కాదు. గ్రామంలో ఇప్పటివరకు ముగ్గురు నలుగురు సహాయంతో మోసుకుపోయే పరిస్థితి. ఇంత దుస్థితి ఉన్న ఈ గ్రామానికి నాయకులు ఓట్ల సమయంలో మాత్రం తప్పనిసరిగా వస్తూ వారి ఓట్లను మాత్రం పొందుతున్నారు. గ్రామస్థులు కూడా ప్రతి ఎన్నికల్లోనూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ తమ సమస్యలను మొర పెట్టుకుంటూ ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకి వారి సమస్యకు పరిష్కారం దొరకలేదు. ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు గ్రామ దుస్థితిని గుర్తించి రోడ్డు సౌకర్యం కల్పించాలని గ్రామస్థులు కోరుతున్నారు.



రోడ్డు వేయాలని కోరుతున్న గ్రామస్థులు

హోసూరు జోన్

కల్వర్టును ఆధునికీకరించండి

హోసూరు, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): హోసూరు సమీపంలోని చిన్న ఎలసగిరి శాంతపురం చెరువు ఏడాది పొడవునా వరదనీటితో ఉంటుంది. భూగర్భ మురుగునీటి పారుదల (యూజీడీ) ప్రాజెక్టు కారణంగా అనేక ప్రాంతాలనుంచి కూడా మురుగునీరు ఇందులో కలసిపోయి తీవ్ర దుర్వాసన వస్తోంది. చెరువు చుట్టుపక్కల ఉన్న బోరుబావులలోని నీరు కలుషితమయ్యే ప్రమాదం ఉందని పర్యావరణ ప్రేమికులు విచారం వ్యక్తం చేస్తున్నారు. చెరువులోని నీరు ఎలాంటి వినియోగానికి సాధ్యం కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. కలుషితమైన చెరువును పునరుద్ధరించాలని, చెరువు సమీపంలోని గ్రౌండ్‌లెవెల్ వంతెనను ఫ్లై ఓవర్‌గా నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. వర్షం వచ్చినప్పుడల్లా, చెరువునీరు ఈ కల్వర్టుపై పొంగి ప్రవహిస్తోంది. తద్వారా రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో కల్వర్టును ఫ్లై ఓవర్‌గా నిర్మించాలని కోరుతున్నారు.



కల్వర్టుపై నుంచి పొంగి పొర్లుతున్న నీరు

అడ్డదిడ్డంగా వాహనాల పార్కింగ్



రోడ్డుపక్కన ఆపిన వాహనాలు

● ట్రాఫిక్‌కు అంతరాయం

హోసూరు, సెప్టెంబరు18(ఆంధ్రజ్యోతి): నగరంలోని ప్రధాన రోడ్లపై కొన్నిచోట్ల ద్విచక్రవాహనాలను అడ్డదిడ్డంగా పార్కింగ్ చేస్తున్నారు. గాంధీ విగ్రహం, ఎంజీ రోడ్డు, నేతాజీ రోడ్డు తదితర రద్దీ ప్రాంతాలకు ఏదో ఒకటి కొనుగోలు చేసేందుకు ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. అయితే బైక్‌లు, కార్లు రోడ్డుపక్కనే ఇష్టం వచ్చినట్టు పార్కింగ్ చేస్తున్నారు. ఈ మార్గంలో వెళ్లే వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ఒక్కోసారి ట్రాఫిక్ సమస్య నెలకొని అంబులెన్స్‌లు సైతం సకాలంలో చేరుకోలేని పరిస్థితి నెలకొందని పాదచారులు, ప్రయాణీకులు అభిప్రాయపడుతున్నారు. తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

మహిళల్లో శక్తియుక్తులకు కొదవలేదు

రాయచూరు సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): కల్యాణ-కర్ణాటక ప్రాంతంలో మహిళల్లో శక్తియుక్తులు, సమర్థతకు కొదవలేదని కర్ణాటక మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నాగలక్ష్మి చౌదరి అన్నారు. బుధవారం సాయంత్రం నగరంలోని ఎస్ఎస్ఆర్‌జీ కళాశాలలో ఏర్పాటు చేసిన విద్యార్థినుల సంవాద కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. పేదరికం బాల్య వివాహాల వంటి దురాచారాలు వెంటాడుతున్నా ఈ ప్రాంత మహిళలు ఇటీవలే కొంత ప్రగతిని సాధిస్తుండడం హర్షదాయకమన్నారు. అదే సమయంలో మహిళలు తమ సమర్థతను పెంచుకునేందుకు విద్యపట్ల మరింత ఆసక్తి పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు.



మొక్కకు నీరుపోసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న నాగలక్ష్మి